Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 20

(Nov. 14, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 20

(Nov. 14, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

'Regd. No M. 4486 0.2.0

ప్రజాశక్తి

సంపుటి 7 బుధవారం 14-11-45 సంచిక 20



రౌడీచర్యలను అరికట్టాలంటే...

– పి. సి. జోషి

మన దేశంలో అనేక రాజకీయ సంస్థలున్నాయి. అనేక దృక్పథాలవారున్నారు. అందరికీ తమతమ సంస్థలంటే అభిమానం ఉంది; గర్వం ఉంది. ఐతే, మన ప్రధానమైన రాజకీయ సంస్థలు రెండూ యీనాడు ఎటు వెళుతున్నాయి? ఎన్నికల ప్రచారంలో వాటి నాయకులు, ప్రచారకులు, అవలంబించే పద్ధతులుచూస్తే, గర్వించదగింది ఒక్కటీలేదు. ముస్లింలీగ్ తన ప్రత్యర్థుల్ని, కాంగ్రెసు కమ్యూనిస్టుల్ని, దారుణమైన పద్ధతులతో సాధిస్తున్నాయి. ఒక్కొక్కగాథను వింటూంటే, శరీరం గగుర్పొడుస్తుంది. ఆశ్చర్యం, విషాదం కలుగుతుంది.

ఎవరు ఏపార్టీకి చెందినా, ప్రతి భారతీయునికి మేముచేసే విజ్ఞప్తి ఇది:

ఇలా ఒకళ్ళపై ఒకళ్ళం పోట్లాడు కొంటూంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించి నిలబడగలమా? ఏనోటితో "స్వాతంత్ర్యం" అనే పవిత్ర శబ్దాన్ని ఉచ్చరించగల్గుతాం?

కొన్ని దశాబ్దాల క్రితం మన జాతీయనాయకులు పౌరసత్వ హక్కులకై సామ్రాజ్య వాదులమీద పెద్దపెద్ద పోరాటాలు సాగించి, ప్రస్తుత జాతీయోద్యమానికి పునాదులు వేశారు. వారి సంతతికి చెందిన మనం ఒండొరుల వాక్స్వతంత్ర్యాన్ని, సభాస్వాతంత్ర్యాన్ని, గౌరవించవద్దా?

దేశంలో పరిస్థితులు ఇప్పటి మాదిరిగానే యికముందు కూడా ఉంటే, క్రిందిదుష్ఫలితాలు తప్పకుండా సంభవిస్తాయి. ప్రతి నిష్కల్మష దేశభక్తుడు, ప్రతి స్వాతంత్ర్యపిపాసి, రాబోయే ప్రమాదాన్నిగుర్తించుతాడని మాపార్టీవిశ్వసిస్తోంది.

● మననాయకులు ఒకరినొకరుయిలాదూషించుకొంటూ, కాలం గడిపితే, బ్రిటిష్ ప్రభుత్వం మనందరి మీద ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తుంది.

● ఎన్నికల్లో పెత్తనమంతా పోలీసుల చేతుల్లో ఉంటుంది అందువల్ల, ప్రజల్లో ప్రబోధంచేయడం ముఖ్యమని ఎక్కువగా ఎంచే పార్టీలు బాగా దెబ్బతింటాయి.

● మన రాజకీయ జీవితమే మలినమవుతుంది. ప్రజాస్వామ్యసిద్ధాంతాలు మట్టిపాలవుతాయి. అన్ని రాజకీయ సంస్థలకు చెందిన ప్రజాసామాన్యం: "మన నాయకులే ఒకరి నొకరు యిలా తూలనాడు కొంటూంటే, ఇక మన గతి యేమిటి?" అని దిగులు పడతారు. ఎన్నికల ఉత్సాహం కొద్దిరోజుల్లోనే నీళ్ళుగారిపోతుంది. ప్రజల్లో కనీవిని యెరుగనంతటి నిరుత్సాహం ఏర్పడుతుంది. "ఎందుకొచ్చాయిరా, ఈ ఎన్నికలు?" అనిపిస్తుంది.

కాంగ్రెసువాదులకు విన్నపం

ఈ క్లిష్టపరిస్థితుల్లో మాపార్టీ, కాంగ్రెసువాదులకు - నాయకులకూ, అనుచరులకూ-ఒక విన్నపంచేస్తూంది. ఎందుకంటే, మొదటి కారణం, అన్ని రాజకీయసంస్థలలోను ప్రధానమైనది కాంగ్రెసు. దానికి ప్రాతినిధ్యం వహిస్తూన్న వారు అందరికంటె ఎక్కువగా మన జాతీయ సాంప్రదాయాన్ని కాపాడవలసినవారు. రెండవ కారణం, కాంగ్రెసువాదులే కాంగ్రెసుపేరుతో మాపార్టీమీద రౌడీ పద్ధతులవలంబిస్తున్నారు. కాంగ్రెసు ప్రవేశపెట్టిన సత్సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు. రాజకీయ జీవితాన్నే మలినమొనర్చుతున్నారు.

కాంగ్రెసు నాయకుల్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం: అంతా మీకే తెలుసునని, దేశభక్తి కాంగ్రెసు వాదులకే ఉందని, అహంభావంతో, సంకుచిత దృష్టితో, వాస్తవిక దృశ్యాన్ని గమనించకుండా ముందుకు నడిస్తే, పరిస్థితులిలాగే ఉండడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? వారానికొకసారి నెహ్రూ పండితుడు మమ్మల్ని దేశద్రోహులంటూ ఉపన్యాసాలిస్తున్నారు. అహింసా విధానం బ్రిటిష్ ప్రభుత్వం మీదేగాని కమ్యూనిస్టులమీద కాదంటూ డాక్టరు పట్టాభి భాష్యాలు చెబుతున్నారు. నాయకులే ఇలా ప్రకటనలు చేస్తూన్నప్పుడు, స్థానిక వర్కర్లు మామీద నిందారోపణలు, దౌర్జన్యం చేయడంలో ఆశ్చర్యంలేదు. కాబట్టి స్థానిక కాంగ్రెసు వర్కర్లుచేసే ప్రతి పనికి, ఆడే ప్రతిమాటకూ, నాయకులే ఎక్కువగా బాధ్యత వహించవలసి యుంటుంది. వారి ప్రకటనలను, ఉపన్యాసాలను ఆధారంగా చేసుకొని స్థానికవర్కర్లు మా సభలలో గలాటాచేస్తున్నారు. మా ఆఫీసులమీదపడి దొమ్మీలుచేస్తున్నారు. మా మహిళా కామ్రేడ్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

భారత జాతీయోద్యమాన్ని పెంచి పోషించిన కాంగ్రెసు పెద్దలకు హృదయావేదనతో నేనుచేసే విన్నపం ఏమంటే: పరిస్థితులు విషమించకముందే మీ అనుచరుల్ని మందలించండి. మా పార్టీని నిందించేముందు మరోకసారి ఆలోచించి నిందించండి. మా పాలసీకి-మీ పాలసీకి భేదం చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్పే మాటల్ని తూచి మరీ చెప్పండి. చక్కని సాంప్రదాయాలుకల జాతీయోద్యమానికి నాయకులైన మీకు అహంకారం పనికిరాదు.

హేతువాదమా? లాఠీ కర్రా?

కొద్దిమంది కరడుకట్టిన కాంగ్రెసువాదులే నిజమైన నేరస్థులని మాకు తెలుసు. వారికి ధనసహాయం చేసేది పట్టణాలలో నివసించే దొంగ వ్యాపారస్థులు, పల్లెటూళ్ళలో కర్రపెత్తనంచేసే దోపిడీవర్గాలు. అసంఖ్యాకులైన సాధారణ కాంగ్రెసువాదులు యీ గలాటాలలో తటస్థంగా ఉన్నారు. ఇలాంటి దురంతాలు జరుగుతూంటే, వారు మౌనం వహించి కూచుంటున్నారు. ఎన్నికలలో ఇవన్నీ తప్పవని వారి అభిప్రాయం.

ఇలాంటి సాధారణ కాంగ్రెసు వాదులు స్వాతంత్ర్యోద్యమాన్ని గురించి, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను గురించి, మాటిభావం వహిస్తే, జరిగేదేమిటి? అందరూ అన్ని ప్రాంతాలలోను యీ సిద్ధాంతాన్నే అనుసరిస్తే దేశంలో అల్లకల్లోలం జరగదా? దాన్ని తప్పించేవారెవరుంటారు?

మనం హేతువాదానికి స్వస్తిచెప్పి, లాఠీ ప్రయోగానికి అవకాశమిస్తే - కాంగ్రెసు వర్కర్లు కమ్యూనిస్టులమీద లాఠీని ఉపయోగిస్తూంతగా చూస్తూవుంటే, రేపు కాంగ్రెసు వాదులమీదే కాంగ్రెసు వాదులెందుకు ప్రయోగించరు? (ఉదా: తమిళనాడ్ కాంగ్రెస్ వర్కర్ల సమావేశంలో దౌర్జన్య చర్యలు) కాంగ్రెస్ కమిటీలలో నేడు ఎన్నెన్ని ముఠాలు ఉన్నాయో కాంగ్రెసు వాదులందరూ తెలుసు; మాకూ తెలుసు. ఒక్కొక్క కాంగ్రెసు కమిటీలో, దాన్ని స్వాధీనం చేసుకొనేటందుకు వివిధ గ్రూపులు ఎలా రాపత్రియ పడుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

మా మహిళా కామ్రేడ్స్ రాజకీయ ప్రచారానికి వెళుతూంటే, యువకులైన కాంగ్రెసు వర్కర్లు వారిని వెంబడిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తే, స్త్రీలపట్ల వారికి కొంచమైనా గౌరవభావం ఉంటుందా? స్త్రీలు రాజకీయ రంగంలో ప్రవేశించడానికి ప్రోత్సాహమిచ్చిన వారా వారా? వారు యిండ్లకు తిరిగి వెళ్ళాక తమ అక్కచెల్లెండ్రతోను, భార్యలతోను, ఎలా నిష్కల్మష హృదయాలతో మాట్లాడగలుగుతారు?

కాబట్టి, "ఎన్నికలలో యివన్నీ తప్పవు" అనుకునే వారంతా ఒకసారి ఆలోచించడం అవసరం. రాజకీయాలలో సభ్యత, నిజాయితీ, ఉండాలనుకునేవారు తమ మౌనాన్ని విడిచిపెట్టాల్సి యుంటుంది. మాపార్టీని గురించి కాంగ్రెసు నాయకులు, కాంగ్రెసువర్కర్లు ఎంత నీచమైన అపవాదులు వేస్తున్నారో, ఎంతటిదుష్కార్యాలు చేస్తున్నారో, ఆలోచిస్తే స్వాతంత్ర్యం గాని, మానవసభ్యత గాని, కోరేవారెవరూ మెచ్చరు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంవల్ల కాంగ్రెసు సంస్థయొక్క పవిత్రత, ఔన్నత్యం, ఎక్కువ కావడంలేదు సరిగదా, సిగ్గుతో తలవంచుకునేటట్లుచేస్తూంది. రౌడీఇజం, బూతుల ప్రదర్శనం కాంగ్రెసు సాధనాలుగా చెలామణి అవుతున్నాయి.

సిగ్గుచేటు

మా కామ్రేడ్స్ క్రోధావేశులౌతున్నారనే సంగతి నాకు తెలుసు. అమితంగా క్రోధావేశులౌతున్నారు. వారి రాజకీయ జీవితం కాంగ్రెసుతో ప్రారంభమైంది. కాంగ్రెసుకోసం వారు పోరాడారు. అలాంటివారి మీదికే కాంగ్రెసునాయకులు రౌడీలను పంపుతూంటే, వారి అక్కచెల్లెండ్రను - భార్యలను తిడుతూంటే, ఆత్మనిగ్రహాన్ని కోల్పోకుండా ఉండడం కష్టమైన పని.

ఐనా, మాకామ్రేడ్స్‌కి నావిజ్ఞప్తి ఏమంటే: కాంగ్రెసు మన యెడల అపచారం చేస్తున్నా, మనంమాత్రం కాంగ్రెసు పట్ల అపచారం చేయకూడదు. కాంగ్రెసునాయకులు బ్రిటిష్ ప్రభుత్వంపట్ల ద్వేషాన్ని మరవడానికూడా సాహసించగలరు. ఎంచేతనంటే, స్వరాజ్యం రేపోమాపో ఊడిపడుతుందని 1942 లో లాగనే యిప్పుడుకూడా వారు కలలు గంటున్నారు.

కాని, 1942 లో వారెలా ఊహా ప్రపంచంలో విహరించారో, 1945 లో కూడా అదే స్థితిలో ఉన్నారు. అనాడు "పోరాటం" అనే బెదరింపువల్ల బ్రిటిష్ పాలకవర్గం ఓడిపోలేదు సరిగదా మరింత బిర్రబిగుసుకు కూచుంది. ఈనాడు వారి పోరాటమంతా ముస్లింలీగు మీదా, మన పార్టీ మీదాను. అంటే, మన ప్రజల్ని - ప్రజా ఉద్యమాన్ని ఛిన్నాభిన్నం చేసే పోరాటమన్నమాట, బ్రిటిష్ పాలకవర్గానికి సంతోషం కలిగించే పోరాటమన్నమాట. యదార్థ పరిస్థితిని గమనించిన వారెవరూ యీ పోరాటాన్ని ప్రశంసించరు.

బ్రిటిష్ పరిపాలనను మనమంతా అసహ్యించుకొంటాం. కాని, అది ఉన్నదనే విషయాన్ని ఎవ్వరం మరువకూడదు, మన జాతీయోద్యమంలో విషమఘట్టాలు వచ్చినప్పుడు అసలే మరువకూడదు. దాన్ని కూలద్రోయడానికి మార్గాలాలోచించాలి. కాబట్టి, కాంగ్రెసు మనల్ని న్యూనతగా చూస్తున్నంత మాత్రంచేత మనం కాంగ్రెసును న్యూనతగా చూడకూడదు. కాంగ్రెసువాదులకంటె మనమే ఉత్తమ దేశభక్తులమని విర్రవీగ కూడదు. యదార్థ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకోవాలి.

కాంగ్రెసు - కమ్యూనిస్టుపార్టీమధ్య పోరాటం అంటే ప్రజల్లో ఒక భాగం మరొకభాగంపై కత్తులు దూయడమన్నమాట. పట్టణాలలో మధ్య తరగతులకు - కార్మికులకుమధ్య పెద్ద అగాధమన్నమాట. పల్లె (మిగతా 2 వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

న్యాయమార్గ మెవరిదో ప్రజలే నిర్ణయించాలి

(మొదటి పేజీ తరువాయి) టాక్సులో రైతాంగానికి, మధ్య తరగతులవారికి ఇంతియ్యదలచున్న మాట. కమ్యూనిస్టులుఏయే ప్రాంతాల్లో బలంగా ఉంటారో, అక్కడ కనపడే దృశ్యం యిది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి.

దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, స్వాతంత్ర్య సాధన దుర్లభం కాక మానదు. బ్రిటిష్‌వారి పెత్తనమే చిరస్థాయిగా ఉంటుంది.

ఓపికతో అర్థంచేసుకోవాలి

హృదయవిదారకమైన విషయం ఏమంటే, ఇదంతామన మొక్కరమే గ్రహిస్తున్నాం. కాంగ్రెసు నాయకులు గ్రహించటంలేదు. మనం దారితప్పి నడుస్తున్నామని, దేశానికి ద్రోహంచేస్తున్నామని, వారి అభిప్రాయం. తాము-ఎంత గుడ్డిగా, అహంభావంతో, ఉన్నారో తెలుసుకోవటంలేదు వారు. మనలను గురించి వారు ఒక్కమాట అంటే, గిర్రున తిరిగి మనం పడిపోవాలని వారి ఊహ.

నేటొక నూతన చైతన్యంతో ముందడుగు వేస్తున్న కార్మికవర్గాన్ని గురించిగాని, రైతాంగాన్ని గురించిగాని, వారికంతగా తెలియదు. అందువల్లవారిశక్తిని సరిగా అంచనా వేయలేకుండా ఉన్నారు. దేశానికంతకూ పెద్దదైన కాంగ్రెసుసంస్థ పేరుతో ఒకఉపన్యాసం యిచ్చేస్తే, మన వలుకుబడికిందఉన్న ప్రజలంతా ఒక్కసారి మనల్ని విడిచి పెడతారని వారిభ్రమ. మన పార్టీలో ఉన్న మేధావులందరూ వట్టి మొండి ఘటాలని వారు తోసిపారేస్తున్నారు. మనల్ని అనుసరించే కార్మికులు, రైతులు కాంగ్రెసుముందు గడ్డి పోచతో సమానమనుకుంటున్నారు.

కాంగ్రెసంటే దానివెనుక ఉన్న ధనికవర్గాలేనని, కొత్తగా కాంగ్రెసులో చేరుతూన్న స్వార్థపరులేనని మనలో కొందరు పొరబాటుగా అభిప్రాయపడవచ్చు. యిది సరికాదు. చైతన్యవంతులైన ప్రజాసామాన్యంలో ఎక్కువ మంది కాంగ్రెసునే అనుసరిస్తున్నారని మరచిపోకూడదు.

కావలసింది ప్రజాస్వామ్యం; చీలికలుకాదు

మనకాంగ్రెసుపెద్దలు చాలామందిఎన్నో త్యాగాలుచేసి జైలుజీవితం గడిపారు:ఇప్పటికిగడుపుతున్నారు. అలాంటి మనం జాతీయోద్యమానికి ద్రోహం చేశామని కాంగ్రెసు వాదులు విందిస్తూంటే, సవ్వారాకమానదు. మనత్యాగాలతో పోల్చిచూస్తే, స్థానిక కాంగ్రెసునాయకుల బండారం బయటపడుతుంది. ఇదంతా నిజమే. కాని, అంతమాత్రంచేత, కమ్యూనిస్టులమైన మనం రూపాయి అణా పైసలతో త్యాగాన్ని లెక్కిస్తూ, అంచనాలువేస్తూ, కూచోటం సరికాదు.

ఎంచేతంటే, స్వాతంత్ర్యంకోసం త్యాగాలు చేయవలసిన రోజు గడిచిపోలేదు. అందరం మన త్యాగశక్తిని ప్రదర్శించవలసిన రోజులింకా ముందున్నాయి-కాంగ్రెసువాదులకూ కమ్యూనిస్టులకూ కూడా.

తాము ఏమి చేస్తున్నారో వారికిప్పుడు తెలియటంలేదు. కాని, మనం మాత్రం దేశంలోఉన్న పరిస్థితిని బాగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెసు వాదులు ఇప్పటిమాదిరిగానే కమ్యూనిస్టులతో పోరాడుతూ ఉంటే, దేశానికెంత నష్టమో గ్రహించాలి.

కాంగ్రెసు నాయకులు యేమేమి చేస్తూన్నప్పటికి, కాంగ్రెసు సంస్థ మాత్రం మన ప్రజాబాహుళ్యంలో ఎక్కువ మందికి స్వాతంత్ర్య పోరాట చిహ్నంగాఉంది. ఈ విషయాన్నిమనం మరువకూడదు. అంటే అర్థం, కాంగ్రెసు పెడమార్గంలో పడితే, దేశమంతా పెడమార్గం పడుతుందన్నమాట.

దేశంమొత్తంమీద చూచినట్లయితే, ప్రజల్లో ఒకభాగం మాత్రమే - వారు మొత్తం జనాభాలో అల్ప సంఖ్యాకులే కావచ్చు - ఎక్కువ చైతన్యంతోను, ఎక్కువ సంఘటిత శక్తితోను, మనల్ని అనుసరిస్తున్నారు. వారి స్వాతంత్ర్య వాంఛను మనం ప్రతిబింబిస్తున్నాం. కాబట్టి ఇతర ప్రజాసామాన్యం కంటె ఎక్కువ చైతన్యంతోను, సంఘటితశక్తితోను, ముందడుగువేస్తూన్న కార్మిక వర్గానికి - రైతాంగానికి మనం ప్రాతినిధ్యం వహిస్తూన్నంత మాత్రంచేత గర్వంతో విర్రవీగకూడదు. మధ్య తరగతులనుంచి, ధనిక వర్గాలనుంచి, వచ్చిన కాంగ్రెసు నాయకులు ఆలోచనా శక్తిని పోగొట్టుకున్నంత మాత్రాన మనంగూడా పోగొట్టుకో కూడదు.

గర్వంతో విర్రవీగటం యజమాని లక్షణం: కష్టజీవి లక్షణంకాదు. పైకి పెద్దకబుర్లు చెప్పడం యజమానికి సహజం. జనసామాన్యం అలాకాదు. ఒంటొయలవల్ల వారు వినయంతో, గౌరవభావంతో, మెలగుతారు. యజమాని, బేరగాళ్ళ మాదిరిగా, మనసులో ఒకటనుకొని, పైకి మరొక మొత్తం యిస్తానంటాడు. ప్రజలు అలాకాదు. వారికి ఏమి కావాలో, ఎంత యివ్వగలరో, సూటిగా చెబుతారు. తమ కష్టార్జితంతో చెల్లించి వేస్తారు. యజమానికి స్వార్థం సహజలక్షణం. యిది రాజకీయజీవితంలో విచ్ఛిన్నకార్యక్రమానికి దారితీస్తుంది. చైతన్యంపొందే ప్రజల ఆయుధం సత్యం. కమ్యూనిస్టుల నైతికశక్తికి మూలాధారం ఇదే.

కాబట్టి, మనం కాంగ్రెసు యజమానులను అనుకరించవద్దు. ప్రజలవల్ల విశ్వాసంఉంచుదాం. వారి నిరాడంబర జీవితాన్ని ఆదర్శంగాపెట్టుకుందాం. కాంగ్రెసునాయకులు నడచినట్లు మనంకూడా నడిస్తే, పరాజయంతప్పదు. మన ఆత్మబలము మనం కోల్పోతాం. జాతీయోద్యమాన్ని ముక్కచెక్కలు చేస్తాం; మనల్ని నమ్ముకున్న ప్రజాసామాన్యంలో నిరాశను కలుగజేస్తాం.

మన పద్ధతులు మనకున్నాయి. వాటినే ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉందాం. ఐతే, ఒక విషయాన్ని మనం మరువకూడదు. సర్వస్వం ఒడ్డి పనిచేస్తేగాని మనకు విజయం లభించదు. భారతస్వాతంత్ర్యోద్యమానికి మూలపురుషులైన నాయకులు ఆసేతు హిమాచల పర్యంతం మన పార్టీ మీద దాడిసాగిస్తున్నారు. ఇందుకే వారి పత్రికలన్నీ వినియోగపడుతున్నాయి. అందువల్ల, మనపాలసీని ప్రజలచేత ఒప్పించాలంటే, ఎడతెగని పోరాటం చేయవలసి వస్తుంది. ప్రజల్లో ఇప్పటికంటె యింకా లోతుగాప్రవేశించవలసియుంటుంది.

ఇదొక పెద్ద పోరాటం : మన జాతీయోద్యమంలో పెత్తనం చెలాయించే ధనికవాద శక్తులకూ, అభివృద్ధి చెందుతూన్న ప్రజాస్వామ్య శక్తులకూ మధ్య పోరాటం. ఎవరిది న్యాయమార్గమో నిర్ణయించేది ప్రజలు. అసలు సమస్య స్వాతంత్ర్యం. ఈ యదార్థాన్ని గుర్తించకపోతే, ఏ పార్టీ, ఏ గ్రూపూ, ఏ నాయకుడూ నిలబడ్డం అసంభవం. ఈ పోరాటంలో మనం కల్మషరహితమైన సాధనాలువయోగిద్దాం. ఎడతెగని పోరాటం నడుపుదాం. ఆ తరవాత విజయం మనకు లభించక తప్పదు.

పాతనినాదాలు పనిచేయవు

మనం సామ్రాజ్యవాద ఏజంట్లమనీ, దేశద్రోహులమనీ, అంటూ మనపట్ల వారెంతో అపచారం చేస్తున్నారు. కాని మనం వారిపట్ల అపచారం చేయం. ఇదివరలో వారవలంబించిన పాలసీ జపాన్ ఫాసిస్టులకు సహాయం చేసేదితప్ప మరొకటికాదని మనం నమ్ముతూన్నప్పటికి, వారిని జపాను ఏజంట్లు, దేశద్రోహులు అని నిందించం. ఇంతవరకు మన మవలంబిస్తూవచ్చిన పాలసీని వారు చౌకబారుగా ఎగతాళి చేస్తూన్నమాట నిజమే. అలాంటివారికి మన పాలసీని ఓపికతో విశదీకరించవలసియుంది. వారి పాలసీలో ఎక్కడెక్కడ పరస్పర వైరుధ్యాలున్నాయో, వాటి ఫలితాలేమిటో, జాగ్రత్తగా వివరించి చెప్పాలి. ఈనాడు దేశం యీ స్థితిలో ఉండడానికి కారణం వారి పాలసీయేనని ఉదాహరణలతో చూపాలి. గుండెలమీద చేయివేసుకొని ఒక ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పవలసిందని వారిని కోరుతాం: దేశంలో యీనాడుస్వాతంత్ర్య సమరోత్సాహం ఇదివరకుకంటె ఎక్కువ స్థాయిలోఉందా, తక్కువ స్థాయిలో ఉందా? రాజకీయప్రచారకుల మానసిక ప్రవృత్తి యిదివరకుకంటె ఉన్నతస్థాయిలోఉందా, తక్కువస్థాయిలో ఉందా? ప్రజల సంస్థితి ఇదివరకుకంటె బాగా ఉందా, అధ్వాన్న స్థితిలో ఉందా?

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికవసరమైన కార్యక్రమమేదీ వారికి లేదు. ప్రజాచైతన్యంయొక్క ప్రస్తుత స్థాయిని గుర్తించకుండా, నేటి పరిస్థితుల కనుగుణ్యమైన పద్ధతులవలంబించకుండా, బూజుపట్టిన పాతనినాదాలతోనే దేశాభిమానాన్ని ఉద్దీపింపచూస్తున్నారు "బ్రిటిషువారు దేశంవిడిచి వెళ్ళిపోవాలి" - ఇదీ వారి ప్రధానమైన సమరనినాదం. ఇందులో కొత్తయేమీ లేదు. సామ్రాజ్యవాదులు మన దేశంలో ఉండాలని కోరే భారతీయుడు ఒక్కడూ లేడు. ఇక వారి ఎన్నికల ప్రణాళిక చూదామా అంటే అందులోకొన్ని పాత సంగ్రామ తప్ప యింకేమీ లేవు. బ్రిటిష్ ప్రభుత్వంతోను, సంస్థానాధీశులతోను, రాజీ చేసుకొనేటందుకు ద్వారం తెరిచివుంచారు. మామూలుగా ఎప్పుడూ ప్రజలకు చేసే వాగ్దానాలెన్నో అందులో ఉన్నాయి. "మమ్మల్ని మీరువిశ్వసించండి, మిగతాదంతా మేం చేసిపెడతాం," ఇదీ వారు ప్రజలకిస్తూన్న సందేశమంతా.

ప్రజల స్వాతంత్ర్యేచ్ఛను సాధనంగా తీసుకొని, మా పార్టీని దెబ్బతీయవచ్చుననుకోవడం తెలివితక్కువ క్రియ తప్ప మరొకటికాదు. ఎంచేతనంటే, స్వాతంత్ర్య సంపాదనకు, జాతి పునరుజ్జీవనానికి, మేమొక నిర్దుష్టమైన కార్యక్రమం ఇస్తున్నాం. జాతిమైక్యతకు మేమొకమార్గం సూచిస్తున్నాం. మనప్రధాన రాజకీయసంస్థల (కాంగ్రెసు, లీగ్) న్యాయమైన కోర్కెలను బలపరుస్తున్నాం; కాని అన్యాయమైన వాటిని బచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం.

మేము మా వ్యతిరేకుల్ని అడిగేదేమంటే : దేశశ్రేయస్సుకుగాని, ప్రజాస్వామ్య సూత్రాలకుగాని, వ్యతిరేకమైన అంశం మా కార్యక్రమంలో ఏముంది? దానితో ఏకీభవించకపోవడానికి అభ్యంతరం ఏముంది? కాబట్టి, గాబరా పడవలసిన అవసరం మా పార్టీకి లేనే లేదు; మా వ్యతిరేకులకే ఉండాలి!

క్రిందటి ఎన్నికలలో కాంగ్రెసు పోటీచేసింది. "స్వాతంత్ర్యం" "త్యాగం" అనే నినాదాలతో జమీందారీ పార్టీలను, ప్రభుత్వ గులాములను ఓడించడం సాధ్యమయింది. కాని, యీ రోజున కూడా ఆ నినాదాలతోనే మా పార్టీని ఓడించగల మనుకోవడం వెర్రితనం. ఎంత ఎక్కువగా వాటి నుపయోగిస్తే, అంత సులభంగా ప్రజలు గ్రహిస్తారు, ఎవరెంత త్యాగం చేసినదీ!

"స్వరాజ్యం" అనే శబ్దాన్ని పదేపదే ఉచ్చరిస్తే చాలు ననుకొంటున్నారు వారు. మేం స్వరాజ్య సంపాదనకొక కార్యక్రమాన్ని సూచిస్తున్నాం. వారు ప్రజల యెదుట ఉపన్యసించేటప్పుడు, మామూలు మాదిరిగానే వాగాడంబరం కనబడుతుంది. 25 సంవత్సరాల క్రితంయెలా ఉపన్యసించేవారో, ఇప్పుడూ అలాగే ఉపన్యసిస్తున్నారు. భేదం ఏమంటే, ముస్లింలీగ్‌మీదకారాలు, మిరియాలునూరుతున్నారు, కమ్యూనిస్టుపార్టీమీద ఇంకాయెక్కువగా నూరుతున్నారు.

కష్టజీవుల సౌంతత్వమువల్ల దేశాన్ని ఎలా పునర్నిర్మించుకోవచ్చునో, ప్రజాకంటకులు అనువనిదికిలినుంచి ప్రజల్ని ఎలా కాపాడవచ్చునో, తెలియజేస్తూ మాకార్యక్రమాన్ని ప్రజల్లో ప్రచారంచేస్తాం. కాబట్టి మా ప్రజాతంత్ర పద్ధతి యెదుటవారివాగాడంబరం నిలబడలేదు. కాంగ్రెసుతనశక్తినంతనూ మామీద ప్రయోగించినప్పటికి మేం చెక్కుచెదరం.

కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఓటమి తప్పదు

కాంగ్రెసు నాయకులు మాపార్టీని యితర జమీందారీ పార్టీలతోను, ప్రభుత్వ బోషక పార్టీలతోను, పోల్చి ఉపన్యాసాలిస్తున్నారు. త్వరలోనే వారు గ్రహిస్తారు, తమ అంచనా ఎంత పొరపాటో.

(... 11 వ పేజీలో)

ప్రజాశక్తి

అల్లూరి సత్యనారాయణగారి రాజీనామా ఉదంతం

పుచ్చలపల్లి సుందరయ్య

అల్లూరి సత్యనారాయణగారు కమ్యూనిస్టుపార్టీకి "రాజీనామా"ఇస్తూ, పార్టీపైకొన్ని నిందలు వేశారు. ఆ నిందలకు సమాధానం చెప్పడానికి ముందు వీరి పార్టీ చరిత్ర కొంత చెప్పడం అవసరం.

వీరు 1934 లో పార్టీలో చేరారు. 1938 లో పార్టీ క్రమశిక్షణకు లొంగి పనిచేయజాలక పార్టీనుండి వెడలిపోయిన మద్దూరి అన్నపూర్ణయ్యగారితో దగ్గరి సంబంధం పెట్టుకొనవద్దంటున్నప్పటికీ పెట్టుకొన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్థాపించబడినఫార్వర్డుబ్లాకులో 1939లో అన్నపూర్ణయ్యగారు చేరారు. అప్పుడైనా ఆయనతో సంబంధాలు వదులుకోమని పార్టీ హెచ్చరించినా, వినలేదు. అల్లూరి సత్యనారాయణగారి ఈ సంబంధాల యెడ పార్టీ సభ్యులలో అనుమానం కల్గింది. పార్టీకి నష్టం కలుగజేస్తున్నారని సభ్యులు విమర్శించారు. ఇంతలో ప్రపంచ యుద్ధం 1939 లో ఆరంభమయింది. సత్యనారాయణగారిని డిటెన్యూగా తీసుకవెళ్ళారు. జెయిలులో కూడ అన్నపూర్ణయ్యగారితో చాల సన్నిహితంగా ఉండేవారు.

ఈ ఆరుసంవత్సరాలు, బయటప్రపంచంతో ఆయనకు సంబంధం లేదు. పార్టీ కార్యవిధానం ఎంత సరియయినదీ, ప్రజా ఉద్యమాలను ఎంత పెంపొందించినదీ, ఆయనకేమీ అనుభవం లేకపోయింది.

సెంట్రల్‌కమిటీ నిర్ణయం

సత్యనారాయణగారు జెయిలునుండి బయటికి వచ్చేటప్పటికి పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంజరిగింది. ప్రస్తుతదేశపరిస్థితులను, కాంగ్రెసు నాయకుల ఐక్యతా వ్యతిరేకధోరణిని, కమ్యూనిస్టుపార్టీని ముస్లింలీగునునాశనం చేయాలనే ధోరణిని అది పరిశీలించింది. స్వాతంత్ర్య సంపాదనకు కాంగ్రెసు, ముస్లింలీగు, కమ్యూనిస్టుపార్టీ కలసి పనిచేయాలని, కాంగ్రెసునాయకులు తమ ప్రస్తుత ఐక్యతా వ్యతిరేక సంధాను మానుకోకపోతే, కమ్యూనిస్టుపార్టీ ఎన్నికలలో స్వతంత్రంగా పాల్గొనాలని—నిర్ణయించింది. అఖిలభారత కాంగ్రెసు కమిటీలో కాంగ్రెసు నాయకత్వం ముస్లింలీగు, కమ్యూనిస్టుపార్టీలయెడల తనవిచ్ఛిన్నకాద్యకృధాన్నే పునరుద్ఘాటిస్తే పార్టీ సభ్యులు కాంగ్రెసుమండి రాజీనామాలిచ్చి, స్వతంత్రంగా పనిచేయడానికి, ఎన్నికలలో పోటీ చేయడానికి తీసుకొన్న నిర్ణయాన్ని అమలు జరపవలసినదిగా పార్టీ పొలిట్‌బ్యూరో (పొలిట్‌బ్యూరో అంటే కమ్యూనిస్టుపార్టీ కేంద్రకార్యనిర్వాహకవర్గం) నిర్ణయించింది. ఈనిర్ణయాన్ని రాష్ట్ర పార్టీనాయకులు సమావేశమై చర్చించ వలసినదిగాకోరింది. దాన్ననుసరించి ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ప్రముఖులు 150 మంది బెజవాడలో సెప్టెంబరు నెలలోసమావేశమై, పార్టీ పాలసీని ఏకగ్రీవంగా అంగీకరించారు. సత్యనారాయణగారు ఎన్నికలలో కాంగ్రెసుతో పోటీచేయటం తప్పేమోనని మొదట అభిప్రాయం వెల్లడించారు. కాని చర్చ పూర్తియైన తర్వాతతానుకూడఏకీభవించినట్లువారితోచెప్పారు.

తాను జెయిలులో ఉన్నప్పుడే పార్టీఅనుసరిస్తూవచ్చిన కార్యక్రమం మీద తనకు అనుమానాలున్నట్లు నేడు ఆయన ప్రకటిస్తున్నారు. కాని జెయిలునుండి బయటికి వచ్చి అనేక సభలలో పార్టీ పాలసీని, ముస్లింలీగు, సెప్యూల్డు క్లాసు ఫెడరేషను యెడల పార్టీ తీసుకొన్న వైఖరిని, సత్యనారాయణగారే బలపరుస్తూ మాట్లాడారు.

అక్టోబరు మొదటివారంలో అన్నపూర్ణయ్యగారు సత్యనారాయణగారిని కలుసుకొని గుసగుసలాడారు. దానితో, అంతకు ముందు లేని అనుమానాలు సత్యనారాయణగారికి కలిగాయి. వాటిని గూర్చి రాష్ట్ర ఆఫీసుకు వచ్చి చెప్పివెళ్లారు. బొంబాయి నుండి నేను తిరిగివచ్చాక ఎన్నికలలోపార్టీ కార్యక్రమాన్ని ఏవిధంగా అమలుజరపాలో చర్చించడానికి మళ్లా100 మంది పార్టీ నాయకుల సమావేశం అక్టోబరు నెలాఖరున జరిగింది ఆ సమావేశానికి సత్యనారాయణగారిని కూడా ఆహ్వానించాం. ఆయన సభకు రాలేదు. అన్నపూర్ణయ్య, కళా వెంకట్రావుగార్లతో తన సంప్రదింపులు సాగిస్తూ వచ్చారు. "ఆంధ్రప్రభ"లో వారు పార్టీకి రాజీనామా ఇచ్చి కాంగ్రెసులో చేరినట్లు కళా వెంకట్రావుగారి ప్రకటన వచ్చింది. పార్టీకి ఎవరైనా రాజీనామా ఇచ్చినపుడు పార్టీకిముందు తెలియజేసి తన అభిప్రాయ భేదాలను చర్చించడం పార్టీశిక్షణయొక్క సాంప్రదాయం. కాని పార్టీనినాశనం చేయాలంటున్న కాంగ్రెసు నాయకులతో చేతులుకలిపి, పార్టీని దెబ్బ కొట్టడానికి వారు వేసే నిందలతోనే తనరాజీనామా లేఖను వ్రాసి, దాన్ని పత్రికలకు ముందుగానే ఇచ్చారు. దీనివల్ల వీరి నిజతత్వం స్పష్టమవుతుంది. పార్టీలో ప్రజాతంత్రం లేదనటంలో అర్థంలేదు. తాను ఒకడూ చెప్పినట్లు పార్టీచేయకపోతే ప్రజాతంత్రం ఉండకపోదు.

కాంగ్రెసును విచ్ఛిన్నం చేయాలనిగాని, కాంగ్రెసు నుండి దూరంగా ఉండాలనిగాని కమ్యూనిస్టులు ఏరోజూ పనిచేయలేదు. నేడు కూడ కమ్యూనిస్టులు ఆ రీతిగ పనిచేయడం లేదు. కాంగ్రెసు నాయకులే కమ్యూనిస్టుపార్టీని నాశనం చేయాలని, కమ్యూనిస్టుపార్టీపై అబద్ధ ప్రచారాలెన్నో చేస్తున్నారు. కాంగ్రెసులో కమ్యూనిస్టులు ఏ కమిటీలో కూడ ఉండరాదంటూ, కమ్యూనిస్టులను తొలగించి వేస్తున్నారు. ఆ పరిస్థితులలో కేవలం నాల్గణా సభ్యులుగా ఉండడం అంటే, దేశస్వాతంత్ర్యానికి మార్గమైనమా ఐక్యతా కార్యక్రమాన్ని ప్రచారంచేయజాలక పోవడమవుతుంది. ఎందువల్లనంటే, కమ్యూనిస్టుల పట్ల కాంగ్రెసు నాయకులలో ఇప్పటికే ద్వేషాగ్ని మిన్నుముట్టుతోంది. అలాంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెసులో ఉండడం అంటే, కాంగ్రెసు కమ్యూనిస్టు సంబంధాలను ఇంకా విషమస్థితికి తేవడమన్నమాట. కాంగ్రెసునాయకులు ఈ రోజున అవలంబిస్తూన్న కమ్యూనిస్టు వ్యతిరేకధోరణిని మానుకోవాలి జమీందారులు, భూస్వాములు, దొంగ వ్యాపారస్థుల చర్యలను కప్పిపెట్టుతూ, వారికి కాంగ్రెసు నామకరణంచేయడం మానుకోవాలి. కమ్యూనిస్టులతోను, ముస్లింలీగుతోను కలసి పని చేయాలి. ఇదే మా కార్యక్రమం.

ముస్లింలీగు నాయకులు కాంగ్రెసుపై చేస్తూన్న దూషణలను మేము ఖండిస్తున్నాం. వారి న్యాయమైన హక్కు, పాకిస్తాన్, దానిని సంపాదించుకోవాలంటే కాంగ్రెసుతో సహకారంచేసి కలసిపనిచేస్తేనేసాధ్యమవుతుందని చెబుతున్నాం. లీగునాయకులుతూర్పుపంజాబు, పడమర బెంగాలు, అస్సాము పాకిస్తాన్‌లో చేరాలన్న వాదన అన్యాయమని ఖండిస్తున్నాం. అచ్చటి అధికసంఖ్యాకప్రజలు ముస్లింప్రజలు కారు. వారు స్వతంత్రంగా తమ భవిష్యత్తును తామె నిర్ణయించుకొనే హక్కు ఉండాలి. అయితే మేము కాంగ్రెసు నాయకులను కోరేదేమంటే, ముస్లిం ప్రజలు అత్యధిక సంఖ్యాకులుగా నివసించే ప్రదేశాలలో వారి రాజ్యాంగాన్ని తమ ప్రత్యేక కాన్‌స్టిట్యుయంటు అసెంబ్లీద్వారా నిర్ణయించుకొనేహక్కునుగుర్తించమంటున్నాం. ముస్లింప్రజల న్యాయమైన యీ స్వాతంత్ర్య కాంక్షను ముస్లింలీగు ప్రతిబింబిస్తూన్నందునే ముస్లిం ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు దానిని బలపరుస్తున్నారు. కాంగ్రెసు నాయకులు ఈ న్యాయమైన హక్కును నిరాకరిస్తున్నారు లీగును విచ్ఛిన్నం చేయడానికి, ముస్లిం మతరాజ్యం కావాలనే ఛాందస అహరార్లతోను, పంజాబులోని బ్రిటిషు పోషకులు మంత్రివర్గమైన యూనియనిస్టులతోను చేతులు కలుపుతున్నారు. లీగును నాశనం చేయాలన్న కార్యక్రమం, దేశానికి స్వాతంత్ర్యంతీసుకరాదు. అందుచేకొంతమంది జాతీయముస్లిందు వ్యక్తిగతంగా ఎంతమంచి వారయినా, ఎన్ని త్యాగాలు చేసినా, ముస్లిం ప్రజల న్యాయమైన హక్కును గుర్తించనపుడు, ముస్లింప్రజల స్వాతంత్రసంస్థయగు లీగును విచ్ఛిన్నం చేయ పూనుకుంటున్నపుడు, వారిని మేము బలపర్చడంలేదు.

అంబేద్కరుగారి అవకతవక ఉపన్యాసాలను పార్టీ విమర్శిస్తూనేవుంది. నిమ్నజాతుల సంఘం కూడ తమన్యాయమైన హక్కులను సాధించడానికి ఇతర దేశభక్తసంస్థలతో కలసి, సంపూర్ణ స్వాతంత్ర్యంకోసం పనిచేయాలని అంబేద్కరును హెచ్చరిస్తూ మాపార్టీ నాయకుడు కామ్రేడ్ రణదివే తన కరపత్రంలో ప్రకటించాడు. నిమ్నజాతుల న్యాయమైన హక్కులను దేశభక్తులందరూ బలపరచాలి. వారి అభివృద్ధినికోరే వారందరూ కలసి పనిచేయాలి. వారికోసం ఎవరైతే బాగా పని చేస్తూ వచ్చారో, ఎవరిమీద వారికి అభిమానం, విశ్వాసం ఉందో వారినే నిలబెట్టాలి. కాంగ్రెసువాదియైనా, అంబేద్కరుపార్టీ వాదియైనా, కమ్యూనిస్టుపార్టీ సభ్యుడైనా, ఏయే నియోజకవర్గంలో ఎవరయితే వారి విశ్వాసాన్ని చూరగొన్నారో అతనిసే వారి ప్రతినిధిగాజనరల్ ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ బలపరుస్తుంది. అట్టి ఒడంబడిక ఎన్నికలకు ముందు జరగకపోతే, ప్రైమరీ (ప్లానెల్) ఎన్నికలలో, కాంగ్రెసునాయకులు, అంబేద్కరు పార్టీవారు, కమ్యూనిస్టుపార్టీవారు, తమ అభ్యర్థులను నిలబెట్టి, నిమ్నజాతి ప్రజల వోటుప్రకారం, ఎవరికి మెజారిటీవస్తే వారినే బలపర్చడానికి, అందరూ తయారుకావాలి, అనగా నిమ్నజాతుల ప్రజాభిప్రాయాన్ని అన్ని పార్టీలవారు మన్నించాలన్న మాట.

కమ్యూనిస్టుపార్టీతీసుకున్న వైఖరికృధాన్ని కాంగ్రెసు వ్యతిరేక దృక్పథమంటూ పార్టీని నాశనం చేయాలన్న కాంగ్రెసు నాయకులతో చేతులు కలిపిన సత్యనారాయణగారు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. దేశస్వాతంత్ర్యం కోసం దేశంలో ప్రజాసామాన్యమంతా, దేశభక్తులందరినీ కలిపే కమ్యూనిస్టు కార్యక్రమాన్ని ప్రజలు తప్పకహర్షిస్తారని మా దృఢవిశ్వాసం.

అల్లూరి సత్యనారాయణగారి సొంత గ్రామంలోని పార్టీసభ్యులు, సానుభూతిపరులే ఈ నెల 1 వ తేదీన వారికి తగిన జవాబు చెప్పారు. "అల్లూరిని చూచి మేము పార్టీలోకి రాలేదు. పార్టీకార్యక్రమందేశస్వాతంత్ర్యానికి, ప్రజలకు మంచిది గనుక మేము చేరాము. ఈ రోజు అల్లూరి, వెళ్ళినా మేము పార్టీనుండి వెళ్ళం. రేపు కామ్రేడ్ జోషి వెళ్ళినాకూడ మేము పార్టీనుండి పోము. ఒక్క అల్లూరి మా గ్రామమునుండి పార్టీకి రాజీనామాఇస్తే, ఆవెలితిని ఆరురెట్లు పూడ్చడానికి పని చేస్తాం. మే మారుగురము కొత్తగా పార్టీలో చేరుతున్నా"మని పార్టీ సానుభూతిపరులు ప్రకటించారు. పార్టీ సభ్యులు, ప్రజలు పార్టీకార్యక్రమం ఎంత సరియైనదో ప్రకటిస్తూనే ఉన్నారు.

అల్లూరి సత్యనారాయణగారు పార్టీపై నిందలు వేస్తూ, పార్టీని నాశనం చేయాలన్న వారితో చేతులుకలిపి, వారుచేసే తప్పుడు ప్రచారాన్నే పత్రికా ముఖాన వెల్లడించారు. కాబట్టి వారిని పార్టీనుండి తొలగించవలసినది.

(10 వ పేజీ తరువాయి)చీవాట్లుపెట్టి అవిద్యార్థిని ఏడిపించారు. "సుభాష్ బోస్‌కు జై" "గాంధీ మహాత్మకు జై" అనే నినాదాలతో యీ రౌడీ గుంపు జరిపిన రాక్షసకృత్యాలన్నీ ప్రజలు ప్రత్యక్షంగా చూచారు. మీటింగులో తాము అల్లరిచేస్తూ అటూయిటూ నెట్టుకుంటూ దగావెనక్కుపోయి స్త్రీబాధితగిరిగాయపడ్డ ఒకయువతిని మేమేకొట్టామనిచెపుతున్నారు. తమ దారుణకృత్యాలు కప్పిపుచ్చుకోవాలని, ఆతను సురక్షితంగాఉన్నా, చచ్చిపోయాడని వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.....

పౌరజనులారా! ప్రజాచైతన్యానికి పదును పెట్టగల ఎన్నికలొస్తున్నాయి. ప్రతి రాజకీయ పక్షము ప్రజలముందు నిలబడి తమ కార్యక్రమం చెప్పుకోవాలి. ఇందుకు పౌరసత్వహక్కులు కావాలని ఎలుగెత్తి ప్రభుత్వంపై ఆందోళన చేస్తున్నాం. కాని కాంగ్రెసు పేరిటనే యీ పౌరసత్వ హక్కులు అరికట్టబడడం అంతర్యుద్ధానికి, నిరంకుశత్వానికి దారితీయదా? పరాయిప్రభుత్వ పెత్తనానికిదోహదమీయదా? ప్రజలతిండిని, బట్టను హరించే దొంగ మార్కెటుదారులకు, లంచగొండులకు ప్రోద్బలం కాదా? దీర్ఘంగా విచారించండి: న్యాయాన్యాయ విచక్షణ చేయండి. నిరంకుశత్వం నిర్మూలం చేసి, ప్రజాస్వామికం ప్రవేశపెట్టండి: పట్టణ జీవితం బాగుపరచండి!"

ప్రపంచ రాజకీయాలలో ఆటంబాంబు

బ్రిటన్ అమెరికాల ప్రస్తుత ధోరణిని గమనిస్తాంటే. ఈనాడు వాటి విదేశ రాజకీయాలను నడుపుతూన్నది ఆటంబాంబే గాని వాటి విదేశాంగమంత్రులు కారనిపిస్తుంది.

అక్టోబరు 27 వ తేదీని అమెరికా అధ్యక్షుడు తన ప్రభుత్వ విదేశాంగవిధానాన్ని వివరిస్తూ ఇలా ప్రారంభించారు:

"మన ప్రభుత్వ విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మార్చుకొని. అనుయుజరపవలసిన ఆవశ్యకత 6 నెల్లక్రితంకన్నా ఈనాడు ఎక్కువగాఉంది ఇందుకు కారణం ఆటంబాంబు ఉండడమే." దీని భావమేమిటి? అమెరికాలో జరుగుతూన్న ప్రచారాన్ని కొద్దిగా గమనిస్తే యీ భావం స్పష్టంకాగలదు. "ఆటంబాంబురహస్యాన్ని అన్ని దేశాలకు తెలియజేసు కూడదు అమెరికా బ్రిటన్ కెనడాలగుత్తసొమ్ముగానే అది ఉండాలి. అప్పుడే దురాక్రమణను అరికట్టగలం" అని అంటూనే. "సోవియట్ యూనియన్ రాజ్య విస్తరణకు ఎగబడుతోంది" అని హెచ్చరించడం — ఇదీ ఈప్రచారం యొక్క సారాంశం. ట్రూమన్ మాటల భావమేమిటో దీనిని బట్టి స్పష్టంఅవుతుంది. ఆటంబాంబుతో సోవియట్ పలుకుబడిని అరికట్టి యూరప్పైతన పెత్తనం నెలాయించాలన్నదే అమెరికా ఆశయం. ట్రూమన్ ఇలా అన్నారు:

"ఆటంబాంబు ప్రేలుడుతో నూతనదశ ప్రారంభించి ఉండవలసింది. శాంతిని కోరే దేశాలన్నీ ఐకమత్యానికి ఆతుర పడవలసింది." దీనిలో ఉన్న బెదరింపు స్పష్టంగా కనబడుతూంది.

ఈ విషయాన్ని గమనించిన తరువాత ట్రూమన్ 12 సూత్రాల్లోని బూటకం బయటబడుతూంది. ఉదాహరణకు ఆతని 6వ సూత్రాన్ని చూడండి.—"ఓడిపోయిన శత్రురాజ్యాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలను స్థాపించడానికి మిత్రరాజ్యాలతో కలిసి కృషిచేస్తాం." ఈసూత్రం జపానులో ఎలా అమలు జరుగుతూందో చూస్తున్నాం. జపాన్ని అమెరికా. బ్రిటన్, చైనా, సోవియట్ దేశాలు కలిసి ఆక్రమించుకొని ప్రజాస్వామిక పరిస్థితులను నెలకొల్పడానికి కృషిచేయాలని సోవియట్ చేసిన సూచనను అమెరికా తృణీకరించింది. అక్కడ ఏకచ్ఛత్రాధిపత్యం చెలా యిస్తూంది.

"ఏదేశంలో నయినా సరే మరో దేశం బలవంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పితే మేము దానిని అంగీకరించం" అని 6వ సూత్రం. ఇండొనేషియా, ఇండోచైనాల్లో జరుగుతూన్న హత్యాకాండను ఖండించకపోవడం; చైనాలో కమ్యూనిస్టులను హతమార్చడానికి కొమింటాంగు ప్రభుత్వానికి అమెరికా సేనలు తోడ్పడం చూస్తే ఈ సూత్రంలోని బండారం బయట పడుతుంది. కాని, బాల్కన్ రాజ్యాల్లో అక్కడి ప్రజలు స్వతంత్రంగా నెలకొల్పుకొన్న ప్రభుత్వాలను, రష్యా కీలుబొమ్మలని నిరాకరించడానికి ఈసూత్రం ఉపయోగపడుతూంది.

అమెరికా విదేశాంగనీతి ఆచరణలో ఇంత తేటతెల్లంగా కనబడుతూన్నా, తనుదునమ్మా అని ట్రూమన్ ఇలాఅన్నారు: "ఇంత దారుణమైన అస్త్రాన్ని (ఆటంబాంబు) మాచేతిలోనే ఉంచుకోవడం పవిత్రమైన బాధ్యతగా భావిస్తున్నాం. ఎందువల్ల నంటే మేము శాంతినే కోరుతున్నాం కాబట్టి. ఈ అస్త్రాన్ని మేము దుర్వినియోగం చేయమని ప్రపంచంలో బుద్ధిమంతులందరికీ తెలుసు"

'ప్రాణం నిలబెట్టుకోవాలంటే'

ఈ మాటలకు బ్రిటిషు లేబరు ప్రభుత్వ విదేశాంగమంత్రి బెవినూ. మూర్తీభవించిన సామ్రాజ్యవాదం చర్చిలూ ఒక్కగొంతుతో 'భళిభళి' అన్నారు. మొన్న 7 వ తేదీని కామన్సుసభలో విదేశ వ్యవహారాలపై చర్చ జరిగింది. ఆ సందర్భంలో చర్చిల్ ఇలాఅన్నారు. "అధ్యక్ష ట్రూమన్ వెల్లడిచేసిన ఆశయాలను సాధించడానికి మనంకూడా శక్తి కొలది తోడ్పడతామని స్పష్టంగా తెలియజేయాలి. మరేమార్గమూ లేకపోతే. ఇక ప్రాణాలు నిలబెట్టుకోడానికి ఇదొక్కటే మార్గం." సోవియట్ అండతో ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణమౌతూంది. సామ్రాజ్యవాదానికి ఇక నిలువనీడ దొరకదేమో అనే భయం కలుగుతూంది. అమెరికా దీనికి అభయ హస్త మివ్వ బో తూ ం ది. "అమ్మయ్య" అనే ఆశాపూర్వకమైన నిట్టూర్పు చర్చిల్ మాటల్లో కనబడుతూంది. లేబర్‌పార్టీ మంత్రి బెవిన్ ఇదే ధోరణిగా మాట్లాడారు. సోవియట్‌ను అడిపోయడంలో, దానికి దురాక్రమణ వాంఛను అంటకట్టడంలో అతను సామ్రాజ్యవాద విషప్రచారకులనేమించిపోయాడు. కామన్సుసభ చర్చలను గురించి సంపాదకీయం రాస్తూ "హిందూ" పత్రిక ఇలా అంది: "ఈ ఇద్దరి ఉపన్యాసాలను చదివినవారికి వీటిలో తేడా ఏమీకనబడదు."

సోవియట్ వైఖరి

లోగడ లండనులో జరిగిన 'విదేశాంగమంత్రుల' సమావేశం భగ్నం కావడానికిఅమెరికా.బ్రిటిష్ ప్రభుత్వాలకు 'ఆటంబాంబు తత్వమే' కారణం. ఆ రోజుల్లో బెవిన్ ప్రవర్తనను గురించి చెబుతూ మొలటావ్ ఇలా అన్నారు: "రెండు జేబుల్లోనూరెండుఆటంబాంబులున్నట్లే మాట్లాడతాడాయన." "ఈ ఆటంబాంబు అంతర్జాతీయ సమావేశాలను కొన్నింటిని అప్పుడే పాడుచేసింద"ని సోవియట్ పత్రిక 'న్యూటైమ్సు' విమర్శించింది.

ఆటంబాంబుతో సోవియటుని. ఇప్పు డిప్పుడే బలం చేకూర్చుకుంటున్న ప్రజా రాజ్యాలనూ బెదరగొట్టాలను కుంటున్న వారికందరికీ. కామ్రేడ్ మొలటావ్ చక్కని జవాబు చెప్పారు. సోవియట్ విప్లవ దినోత్సవ సంవత్సరంలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: "పెద్ద రాజ్యాలు మారణయంత్రాలను ఉత్పత్తిచేయడానికి. శాంతిని స్థాపించడానికి ఎక్కడా పొసగదు."

"ఆటంబాంబు ఇంతవరకు విధ్వంసక సాధనంగానే ప్రదర్శితమయింది. కాని అణువు (ఆటం)లో ఉన్న మహత్తరశక్తిని శాంతి స్థాపనకు ఉపయోగించాలనే ఆలోచన ఎక్కడా కనబడడం లేదు. త్వరలో సోవియటు కూడా ఈ ఆటంశక్తిని. ఇంకా అనేక విషయాలను కలిగి ఉంటుంది" అని అన్నారు.

శాంతి స్థాపనకు గల అవకాశాలను పేర్కొంటూ ఇలా అన్నారు: "తూర్పు పడమరల్లో ఫాసిజాన్నిరూపుమాపాం. ఇక యుద్ధ వాతావరణంలోంచి బయటపడి శాంతి ప్రధానమయిన కార్యక్రమాలకు పూనుకోవడానికి అవకాశాలు కలిగాయి....లండను సమావేశం భగ్నమయింది. కాని నిరాశ చెందనక్కరలేదు. అభిప్రాయభేదాలు కలుగుతాయి; తొలగిపోతాయి. త్రైమియా నిర్ణయాలు అమలు జరపడంలో చేయవలసిందింకా ఎంతో ఉంది....అక్షరాజ్యాలు ఓడిపోవడంతో అదివరకు ఫాసిస్టు రాజ్యాలుగాను, ఫాసిస్టు అనుకూల రాజ్యాలుగాను ఉన్న అనేక రాజ్యాలు ప్రజాస్వామ్యాన్ని చేబట్టుకున్నాయి. ఇలాంటి వాటికి ఆటంకాలు కలిగించకూడదు; చేయూతే నివ్వాలి.

ప్రజాస్వామ్యాలు ఊరకలు తీస్తున్న ఈరోజుల్లో మారణయంత్రాలతో బెదరించి సాధించా లనుకోడం ఎంతోకాలం సాగదు. దీనిని గుర్తించే. ఆటంబాంబు రహస్యాన్ని సోవియటుతో కూడా పంచుకోవాలనే ధోరణికి బ్రిటన్. అమెరికాలు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. అట్లీ ఈవిషయాన్ని ట్రూమన్‌తో చర్చిస్తున్నాడని వదంతులు బయలుదేరాయి.

13—11—45

— తాపీ మోహన్‌రావు

"ప్రజాశక్తి" దినపత్రిక

ఏజంట్లు

1. జిల్లా కమిటీలు ఏజంట్ల పేర్లను ఈనెల 20 వ తారీఖుకే పంపాలి.

2. ప్రతి జిల్లా, తాలూకా, ఫిర్కా కేంద్రాలలో ఏజంట్లను నియమించాలి.

3. "ప్రజాశక్తి" బుక్ డిపోలు వున్నచోట్ల, వారే ప్రజాశక్తికి ఏజంట్లుగా వుంటారు.

4. మిగిలిన ప్రదేశాలలో ఏజంట్లందరు ఆ ప్రదేశానికి వచ్చే పత్రికలకు ఒక నెలకు డిపాజిటు కట్టాలి. డిపాజిటు కట్టిన ఏజంట్లకే పత్రికలు పంపబడతాయి.

5. ఏజంట్లుగా వుండదలచినవారు ఆయా జిల్లా పార్టీ కమిటీలద్వారానే ప్రయత్నం చేయాలి.

6. డిపాజిట్లు నవంబరు 20 వ తారీఖుకు "ప్రజాశక్తి" ఆఫీసుకు పంపించాలి.

7. ఏజంటు ఎన్ని పత్రికలు అమ్మగలరో 20 వ తారీఖుకే తెలియపరచాలి.

8. పార్టీ అర్గనైజర్లనే "ప్రజాశక్తి" ఏజంట్లుగా నియమించగూడదు. ప్రత్యేక వ్యక్తులను ఏజంట్లుగా నియమించాలి. ఏజంట్లకు 25% కమీషన్ ఇవ్వబడుతుంది.

చందాదార్లు

1. దినపత్రిక సాధ్యమైనంత త్వరలో చదువరులకు అందాలి. చందాలు "ప్రజాశక్తి" ఆఫీసుకు పంపితే పత్రిక పోస్టులో పంపవలసి వస్తుంది. పోస్టులో ఆలస్యంగావస్తుంది కాబట్టి చందాదార్లుగా చేరదలచినవారు తమ ప్రదేశాలలో ఉన్న ఏజంట్లకే చందాలు ఇవ్వాలి. పోస్టుద్వారాగాని. ఏజంటుద్వారాగాని ఒకే సమయంలో పత్రికవస్తే. అప్పుడు చందా ప్రజాశక్తి ఆఫీసుకు పంపండి.

చందా వివరాలు:

విడి పత్రిక:	0—1—0
నెల చందా:	2—0—0
6 నెలల చందా:	12—0—0
సంవత్సర చందా:	24—0—0

మూడు నెలల చందాలు లేవు.

షరా: "దిన పత్రిక: పార్టీయూనిట్ల కర్తవ్యం" అనే సర్క్యులరును పార్టీకమిటీలు వెంటనే అమలుపరచాలి.

మేనేజరు, ప్రజాశక్తి

ఆగ్నేయ ఆసియాలో ప్రజావిజృంభణ

ఇండొనీషియా, ఇండోచైనా, బర్మా, మలయా దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటం ప్రజ్వరిల్లింది. ఇండొనీషియా,ఇండోచైనాలలో ప్రజా ఉద్యమాలు ఉరకలు వేసుకుంటూముందుకు వెడుతున్నాయి.దాన్ని అణచడానికి డచ్చి, ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. మొన్నటివరకూ జపాను పాలకులకు దాసోహం చేసిన అభివృద్ధి నిరోధకశక్తులతో చేతులు కలిపి, ప్రజలపై దారుణమైన హింసాకాండను ప్రయోగిస్తున్నారు.

ఈసామ్రాజ్యవాదులకు యూరప్‌లోపలుకుబడి నశించింది. అందువల్లనే ఆసియాఖండంలోనైనా తమ పెత్తనాన్ని చిరస్థాయి చేసుకోడానికి ప్రజా ఉద్యమాలను క్రూరంగా అణచివేస్తున్నారు.

మన దేశంలో, అన్ని పార్టీల ప్రముఖులు బ్రిటిష్‌పాలక వర్గంయొక్క పాలసీని ఖండించారు. మన సోదర ప్రజల స్వాతంత్ర్య పోరాటంపట్ల సానుభూతిని ప్రకటించారు.

కాని, యింతటితో మన కర్తవ్యం తీరిపోలేదు. ఇండొనీషియాకు, ఇండోచైనాకు వెళ్ళవలసిన ఆయుధసామగ్రి అంతా, సైనిక దళాలన్నీ,మన రేవుపట్టణాలనుంచే బయల్దేరి వెళ్లాలి. కాబట్టి, ఆస్ట్రేలియన్ కార్మికుల మాదిరిగా భారత దేశ కార్మికులు కూడా వివిధ రేవుపట్టణాలనుంచి ఆయుధ సామగ్రి,తదితరసహాయం వెళ్ళకుండా చెయ్యాలి.కాంగ్రెసు ముస్లింలీగు, భారత ట్రేడుయూనియన్ కాంగ్రెసు వెంటనే విజ్ఞప్తిచేస్తే, మన ఓడ కార్మికులు, నావికులు ఒక్క ఓడ కూడా ఇండొనీషియాకు, ఇండోచైనాకు, వెళ్ళకుండా చేయగలరు; మనలో మనకు యితర విషయాల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఈ విషయంలో అందరం ఏకీభవిస్తున్నాం.

కాబట్టి, మన ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు భారత కార్మికులకు మార్గం చూపుతారని ఆశిస్తున్నాం.

('పీపుల్సువార్' సంపాదకీయం నుండి)

మద్రాసులో

అభ్యుదయ కళా ఉత్సవాలు

ప్రజానాట్యమండలికి ప్రశంసాపరంపరలు

దీపావళి ప్రతియేటావస్తోంది, పోతోంది. కాని ఈ సంవత్సరం మద్రాసు ఆంధ్రులు దీపావళిని నిజంగా పర్వదినంగా, ఆనందంగా జరప గలిగారు. నవంబరు 3, 4 తేదీలలో (నరకచతుర్దశి, దీపావళి) ఆంధ్రఅభ్యుదయ రచయితల సంఘ మద్రాసుశాఖ ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంలో ప్రదర్శించిన 'ముందడుగు' నాటకం; "వీరేశలింగం చరిత్ర", "బెంగాలు క్షామం" బుర్రకథలు; పంటసిరి, 'పాములవాడు' నృత్యాలు; "హిట్లరు పరాజయం", వీధిభాగవతం - ఇవి మద్రాసు ఆంధ్రుల మర్యాత యాగించి సారవశ్యంలో ముంచెత్తాయి

మద్రాసునగరం ఆంధ్ర ప్రజలు నివసించే ప్రదేశానికి కొంచెం దూరంగా ఉన్నా ఆంధ్ర సంస్కృతి కార్యకలాపాలకు మద్రాసు కేంద్రంగా లేకపోలేదు. తరతరాలుగా నివసిస్తున్న ఆంధ్రులెందరో మద్రాసులో ఉన్నారు. లాయర్లు, డాక్టర్లు, యాక్టర్లు సినిమా డైరెక్టర్లు, వర్తకులు, పత్రికాధిపతులు, జర్నలిస్టులు, పరిశోధకులు, జడ్జీలు విద్యార్థులు, రేడియో గాయకులు - ఇలా ఎందరెందరో మద్రాసులో నివసిస్తున్నారు. ముఖ్యంగా దిన, మాస, వార పత్రికలెన్నో ఇక్కడనుండే వెలువడుతున్నాయి. అందుచేత ఒకతెలుగునాటక ప్రదర్శనమో, ఒక తెలుగు సాహిత్యోపన్యాసమో, గోష్ఠియోజనగిందంటే ఆనాడు ఆంధ్రుల కెంతో ఉత్సాహంగా ఉంటుంది.

కాని ఈనాడు ఆంధ్రదేశంలో సామాజికంగాను, రాజకీయంగాను, సాంస్కృతికంగాను జరుగుతూన్న మార్పులు మద్రాసుఆంధ్రులలో చాలమందికి తెలియవు. కొందరీమార్పులను గురించి వింటున్నా, ఇతర రాజకీయ పక్షాలమీదఉండే దురభిప్రాయాలవల్ల నమ్మలేకుండా ఉంటున్నారు. అందుచే, ఆంధ్ర ప్రజా నాట్యమండలి (గుంటూరు, కృష్ణా శాఖలు)వారి ప్రదర్శనాలు వారికి కనులువిప్పివల్లయింది. ఈ ప్రదర్శనలకు బాధ్యులయిన రచయితలు, నటులు, కళావేత్తలు, సామాన్య రైతు, కూలీ మధ్యతరగతి కుటుంబాలనుండి వచ్చిన వారే ఐనా, ప్రజా వుద్యమాలతో సంపర్కంఉండటంవల్ల ప్రజల జీవితాన్ని ఆశయాలను ఆశలను అవగాహన చేసుకొని అకళింపు చేసుకొన్నవారవుటచేత మద్రాసు ఆంధ్రుల హృదయాలను ఇంతగా చూరగొన గల్గారు.

"ముందడుగు"

3 వ తేదీన 'ఆంధ్ర ప్రజానాట్య మండలి' కృష్ణాదళంవారు 'ముందడుగు' నాటకం ప్రదర్శించారు. వి. పి. హాలు క్రిక్కిరిసిపోయింది. రచయితలు,పండితులు, విమర్శకులు, గాయకులు, నటులు, దర్శకులు, పుర ప్రముఖులు ఎందరో వచ్చారు. నాటక ప్రదర్శనానంతరం 'ఎన్నాళ్ళకు ఇలాంటి నాటకం చూడగల్గాం' అని ప్రతివారూ తమ సంతసాన్ని వెలిబుచ్చారు. ఒక ప్రొఫెసర్‌గారు తను 7½ గంటలకు (నాటకం 6 గంటలకు ప్రారంభమయింది.) ఒక మిత్రునికి అపాయింట్‌మెంటు ఇచ్చాననీ, అందుచే చివరివరకూ ఉండలేననీ, అందుకు క్షమించమనీ ఆర్గనైజరును కోరారు. కాని ఆద్యంతం నాటక ప్రదర్శనంలో లీనమైపోయి తమ మిత్రుని సంగతే మరచిపోయారు.

ఇలా చెప్పాలంటే ఎన్నో ఘటనలున్నాయి.

నాటక ప్రదర్శనానంతరం "ఆంధ్రప్రభ" సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుగారు మాట్లాడారు. వెంకటేశ్వరరావుగారు, నాటక రచనలో - ముఖ్యంగా ఏకాంక నాటికల విషయంలో, ప్రత్యేక కృషి గావించుచున్నారు. ఇంతేగాక రైతుకుటుంబాన్నుండి వచ్చి, రైతు జీవితంతో సన్నిహితులైన వీరు, జమీందారీ రైతు జీవితాన్ని చిత్రించే ఈ నాటకంపై వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రత్యేకత ఉంది. వెంకటేశ్వరరావుగారిలా అన్నారు.

"ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటకం ఎంతో ఉత్తమంగాఉంది. ఆంధ్రదేశంలో నాట్యకళను ఒక ఉత్తమ స్థాయికి తీసుకు రావాలని నా ఆశ. ఈవిషయంలో, ముఖ్యంగా నాటకరచనలో, నేను కొంతవరకు కృషిచేస్తున్నాను. ఇప్పుడీ నాటకప్రదర్శనాన్ని చూచాక ఆ ఆశ ఫలించుతుందని విశ్వసిస్తున్నాను. ఈ దళంవారెంతో ప్రతిభతో నాటకాన్ని ప్రదర్శించారు.

"ఇక సూచనలు కూడ చేయమనిచెప్పారు గాబట్టి, ఒక విషయం చెబుతాను.నాటకాలలో రంగాలు, అంకాలు చిన్నవిగాఉంటేబాగుంటుందనినాఅభిప్రాయం. ఈనాటకంలోరంగాలు చిన్నవిగానే ఉన్నాయి. అయినా ఈనాటి పరిస్థితుల్లోచిన్న నాటికలుఅవసరమను కొంటాను. మరొక విషయం. మనం గావించే ప్రచారం ఇతివృత్తంలోను, సన్నివేశాలలోనే గర్భితమై ఉండాలని నా అభిప్రాయం. మరొకసారి ఈనాటకాన్ని మద్రాసు పౌరులకు చూపించాలని కోరుతున్నాను."

తర్వాత విస్సా అప్పారావుగారు మాట్లాడారు. అప్పారావుగారు సంస్కారి, కళాప్రియుడు, శాస్త్రవేత్త. దామెర్ల రామారాయ చిత్రసంపదను కాపాడుతూ, వారి స్మారక భవనానికి ప్రయత్నిస్తున్న కళారాధకులు. ప్రస్తుతం మద్రాసు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వారిలా సెలవిచ్చారు:

"ఈ నాటక ప్రదర్శనం ఎంతో చక్కగా ఉంది. నటులందరూ అభినందించదగినవారు. ముఖ్యంగా అచ్చయ్య, కాంతమ్మ పాత్రదారులను మరచిపోలేం. గ్రామ జీవితం అంతా ఈవేదికమీదకుతెచ్చారా, అనిపిస్తుంది"

పిమ్మట ఆంధ్రమహాసభ నాటక శాఖ కార్యదర్శి గోపాలాచారిగారు మాట్లాడారు.

"ఇన్నేళ్లుగా మా హాలులో అనేక నాటకాలు వేస్తూవచ్చారు. కాని ఇలాంటి ప్రదర్శనం ఎన్నడూ చూడలేదు. ఈ నటుల ప్రతిభ ఎంతో కొనియాడతగినది" అన్నారు.

ఇంతేగాదు. నాట్యరంగంలోను, నాటక రచనలోనూ అనుభవమున్న అనేకమంది పెద్దలు. "ఇప్పటిదాకా మేమూహించుతున్న నాటకం ఈనాటికి చూడ గల్గేం. కొన్ని స్వల్పవిషయాలు సూచించవలసినవి ఉన్నవనుకోండి.అయినామన నాట్యకళను ఇదెంతో ఉన్నత స్థితికి తీసుకుపోయింది." అని సంభాషణలలో తెలియజేశారు.

మా విలేఖరి

నాల్గవ తేదీని ఆంధ్రమహాసభ హాలులో జనం క్రిక్కిరిసి పోయారు, స్థలం చాల లేదు ఇంతవరకు ఆ హాలులో ఇంతమంది ఆంధ్రులు రావడం ఈ ప్రదర్శనానికే - అని అన్నారు కొందరు, బుర్రకథలు, నాట్యం వీధి భాగవతం - ఇవన్నీ 6 గంటలు జరిగినా ఒక్కరూ కదిలినవారు లేరు. మొదటిరోజులాగే పండితులూ, విమర్శకులూ, రచయితలూ, పత్రికాధిపతులూ, జర్నలిస్టులూ, గాయకులూ, ఇతర పురప్రముఖులూ విచ్చేశారు. గిడుగు సీతాపతి, డాక్టర్ గోవింద రాజుల సుబ్బారావు, నారాయణరావు, సూర్యకుమారి, గూడవల్లి రామబ్రహ్మం, పీలంరాజు శేషయ్య మొదలగు నాట్యకళారాధకులూ కళాపోషకులూ ప్రేక్షక లోకంలో ఉన్నారు. అన్నిటికన్న ముఖ్యం ముగ్గురు బ్రిటిషు సైనికులు ఆసాంతం ఈ ప్రదర్శనను జూచి భాష అర్థం కాకపోయినా, భావం గ్రహించి సంతృప్తి పడ్డారు. అందులో ఒకరిని ఒక మిత్రుని ఇంటివద్దకలిసికొవడం తటస్థించింది. "నిన్న రాత్రి మీ 'హిట్లరు పతనం' ప్రదర్శనం చూశాము. అద్భుతంగా ఉంది" అంటూ అభినందనా లిచ్చారు.

ప్రదర్శనలతోపాటు గోపాలంగారు (గుంటూరు) "తెలుగోడా" అన్న పాటను ఫిడేలుమీదపాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ప్రదర్శనాలపై తమ అభిప్రాయాలను అనేకమంది ప్రముఖులు వెలిబుచ్చారు.

డాక్టర్ టి. శంకరశాస్త్రిగారు (కర్నూల్) ఇలా అన్నారు.

"ఈనాటి ప్రదర్శనలను ఇంతమంది శ్రద్ధాభక్తులతో వినడం అపూర్వం. డాక్టర్లు ఎన్ని ఇంజక్షన్లిచ్చినా కదలని ప్రజలు వీరిచ్చే ఇంజక్షన్లతో కదులుతున్నారు. ఆంధ్రోద్యమం ఆంధ్రులకు ఉత్సాహం ఆవేశం కలిగించేవీరి ప్రతిభ కొనియాడాలి. ఇవి ఆంధ్రకళలకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి.

"బెంగాలుకథ వ్రాసి చెప్పిన యువకుడు మహమ్మదీయుడు. సాహిత్యం, సంగీతం రెండూ ఉన్నాయి ఈకథలో. ఇతని ప్రతిభ కొనియాడదగింది. మనకళలిలా ఔన్నత్యం పొందితే, త్వరలోనే రాష్ట్రసిద్ధి పొందుతామని ఆశిస్తాను."

సుప్రసిద్ధ సినిమా డైరెక్టర్ గూడవల్లి రామబ్రహ్మంగారు ఇలా మాట్లాడారు.

"డాక్టర్‌గారు చెప్పినదాంతో అన్నివిధాల ఏకీభవిస్తాను. వీరి ప్రబోధ ప్రచారాల్ని గురించి నేను వేరే చెప్పనక్కరలేదు. ప్రజాహృదయాన్ని చూరగొనుటలో, ప్రజాశక్తుల సమకూర్చుటలో, వీరి ప్రదర్శనలెంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వీరి కృషికి నే నభినందించుకున్నాను. వీరి కెట్టి సాహాయమైనా చేయడానికి నే ను సిద్ధం గా ఉన్నాను. అద్భుతంగా సాహితీ సంగీతాలను ఏకీభవింపజేసి మహత్తర ప్రదర్శనలిచ్చారు. ఇందుకు వారి నభినందించు తున్నాను. ఇలాంటి మార్గాన్ని సినిమా ప్రవేశ పెట్టడానికి ప్రయత్నించుతాను."

ప్రసిద్ధ తెలుగునాటకర్తా యాక్టరూ అయిన శ్రీ గోవిందరాజుల సుబ్బారావుగారిలా ప్రసంగించారు.

"హృదయం ఎంతో పొంగిపోతుంది. ఏం చెప్పాలో తెలియడంలేదు. నిన్నటి నాటకం చూడలేదు. గొప్పఅవకాశం పోగొట్టుకొన్నానని తలుస్తున్నాను. పాత నాటకాలూ, పాత నటులుపోయి కొత్తనాటకాలూ కొత్త నటులూ రావాలి. మమ్మల్ని ఇంకా నాటక వేదికమీద ఉంచారంటే చూడండి మనం ఎంత వెనుకబడ్డామో! (నవ్వు) నన్నిలా మాట్లాడింపనది నిన్నటి 'ముందడుగు' ప్రదర్శనమే. నాయనలారా, మళ్ళా ఆనాటకం మరొకసారి వేసి చూపండి.

"ఇదివరకు మా తెనాలిలో ఏవో బుర్రకథలు చెబుతూండే ఏవో అనుకునేవాణ్ణి. కాని ఇవాళటి ప్రదర్శనం మరచిపోను. వండర్‌ఫుల్‌గా వుంది. (గిరీశం జ్ఞాపకంవచ్చి నవ్వు)అనేదిబుర్రకథలకన్న, వీరు మనబుర్రలలో కెక్కించినకథ చాలా ప్రాముఖ్యం. ఏదీ నాయనా ఆనాజరు. (నాజరును కౌగలించుకొని అభినందించారు). ఇతడు దుఃఖరసం వొప్పించేటప్పుడు మళ్ళీ గుంటూరు ప్రసాదరావు హరిశ్చంద్ర పాత్రధారణం జ్ఞాపకం వస్తోంది. ఇంత గొప్పగా బుర్రకథ చెప్పడం నాజన్మలో వినలేదు."

నిడదవోలు వెంకట్రావుగారు పండితులూ, పరిశోధకులు. ఇలాంటి బుర్రకథలు వినడం తమకిదే ప్రధమ పర్యాయం అనీ, తమ ఆనందానికి పరిమితి లేదనీ సెలవిచ్చారు.

సుప్రసిద్ధ సినిమా నటులు నారాయణరావుగారు హరీంద్రనాధ చటోపాధ్యాయ చెప్పిన నటుల 'కళ ప్రజలకొరకన్నది' ఇందులో ద్యోతకమౌతున్నదని అన్నారు. బుక్షీనాలీలో చాలాకాలం ప్రిన్సిపాల్‌గా పనిచేసిన జి. వి. సుబ్బారావుగారు కూడ, ప్రదర్శనలన్నీ కొనియాడారు.

పండితుడూ, పరిశోధకుడూ, నటుడూ అయిన శ్రీగిడుగు సీతాపతిగారిలాసెలవిచ్చారు:

"అభ్యుదయ రచయితలు పెద్ద యంత్రం కనిపెట్టారు. అదే బుర్రకథ. ప్రజలలో నూతన భావాలు కల్గించడానికి, ఉద్బోధ చేయడానికి! ఇందెంతో ఉపయోగకారి అవుతుంది. దీనివల్ల విజ్ఞానం, దేశభక్తి ప్రబోధింపబడుతూంది, ప్రజలకు తమ శక్తి తెలిసికొనేటట్లు కార్యోత్సాహంను చేస్తోంది. తుంబుర తీగెలు మోగుతోంటే, మన హృదయతంత్రులు ఉర్రూత లూగుతున్నాయి. అన్ని రసాలను ప్రదర్శించారు. దీనిలో మహదానందం కల్గింది అభ్యుదయ రచయితలూ, ప్రజాశక్తి కార్యాలయంవారూ ఇలాంటి వాఙ్మయం ప్రచురించుతున్నందుకు అభినందనాలు."

మద్రాసులో, ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘశాఖ ప్రారంభ సందర్భంలో జరిగిన సాహిత్య చర్చలు, వైజ్ఞానిక ప్రదర్శనాలు భారత దేశంలో ఆంధ్రకళలు సముచిత స్థానం సంపాదించుకో గలవని ఋజువు చేశాయి. ఇట్టి అపూర్వ ప్రదర్శనాలు చూసి సందుకు కొనియాడని ఆంధ్రు లెవ్వరూ కనిపించలేదు.

(అభ్యుదయ సాహిత్య సమావేశ వివరాలు వచ్చే సంచికలో)

నిమ్నజాతులకు అవమానాలు

గాంధీ ఆశ్రమ నిర్వాహకుల బండారం

ఆంధ్రరాష్ట్ర షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ మాజీ కార్యదర్శి శ్రీ. వెంకటరెడ్డిగారు వల్లూరునుంచి యిలా వ్రాస్తున్నారు:

నెల్లూరుకు సమీపంలో ఒక గాంధీ ఆశ్రమం ఉంది (పల్లిపాడు ఆశ్రమం). దాని నేతలు బ్రాహ్మణులు. ఆయనభార్య పరమ ఛాందసురాలు. వారికి అస్పృశ్యులన్న అమిత మైన అసహ్యము, అంటు. కాని బ్రతుకు తెరువుకోసం హరిజనోద్ధరణ పేరుతో కొంత నాటకమాడాలి:

ఇందుకోసం ఆ ఆశ్రమంలో ఒక హరిజనునికి వివాహము చేయ సంకల్పించారు. చాలమంది అస్పృశ్యులు "గాంధీ మఠంలో మాలోళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయట!" అంటూ వివాహమునకు వియదుదేరారు. అయితే, ఆశ్రమంలో అంతా అంటు: బావిదగ్గరకు పోగూడదు. పీట్లు వేయగూడదు. పన్నీకాలు ముట్టరాదు (హరిజనులు వివాహసమయంలో ఉపయోగిస్తారు. కొన్ని నియమిత ప్రదేశము లకు తప్ప యితరచోట్లకు వెళ్ళకూడదు.

నోరెరుగని ఒక అస్పృశ్య బాలుడు (నాలుగేళ్ళ వాడు) "అయ్య" గారి ఇంటి సందులోకి పోయాడు. దానితో "అమ్మ" గారు క్రోధావేశరాలై, ఆబాలుణ్ణి క్రూరంగా హింసించారు.

హరిజనులు దానితో కళ్ళు తెరిచారు. అవమానంభరించలేకపోయారు. అక్కడున్న కమ్యూనిస్టుల సహకారంతో యీ అమానుష కృత్యాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ విషయమై హరిజనులు గాంధీజీకి కంప్లెయింటుచేస్తే. కొగట్టాక్వారకు పట్టాభి సీతారామయ్యగారికి రాశారు. ఆయన మరొక మునసబు బ్రాహ్మణుని ఎంక్వైరీకోసం గాంధీ ఆశ్రమానికి పంపించారు. ఆయనఆర్జీదారుల్ని గాని అవమానానికి గురిఅయిన హరిజనుల్ని గాని విచారించకుండా ఆశ్రమ నిర్వాహకుని మాత్రమే విచారించారు. పర్యవసానమేమిటంటే. అస్పృశ్యులకు ఎట్టి అవమానం జరగలేదని తీర్పు రాశారు!

ఇదీ. అస్పృశ్యులపట్ల గాంధీభక్తుల మనుకునేవారు చూపిన "అభిమానం"

★

నిమ్నజాతి రైతులకు అన్యాయం

ప్రభుత్వం నిమ్నజాతుల అర్ధికాభివృద్ధికి కొన్నిప్రాంతాలలో లంకలను కౌలుకిస్తోంది.

తూర్పు గోదావరిజిల్లా లంకల గన్నవరములో నిమ్నజాతి రైతులు. ఫీల్డు కో-ఆపరేటివ్ సొసైటీని స్థాపించుకొని 1936 లో 110 యకరాల 60 సెంట్ల కరుగోరుమిల్లి లంకను (వ గోదావరి). ప్రభుత్వందగ్గర కౌలుకు తీసుకున్నారు. 80 కుటుంబాలవారు తమ శక్తి కొలది. సేద్యం చేసుకుంటూ వచ్చారు. ఐతే దాని ప్రెసిడెంటు నమ్మి వెంకన్న అనే అతడు మెంబర్లకు ఉమా అప్పుడు చెప్ప కుండా భూమిని తన- యిష్టులైనవారికి. పవర్టు భూస్వాములకు ఇస్తూ వచ్చాడు. సొసైటీకి లాభంమాట అటుంచి. 1938 లో పంట నష్టం కావటంవల్ల మంచాలు. శంచాలు వేలంవేసి ప్రభుత్వానికి సొమ్ము చెల్లించవలసి వచ్చింది.

ఈ సంవత్సరం సొసైటీ సభ్యులు తమకు జరిగే అన్యాయాన్ని తెలుసుకొని, ఫిబ్రవరి మార్చి నెలలలో పండిన పంటను పూర్తిగా సొసైటీకే జమ కట్టవలసిందని కోరారు. అప్పుడు తమ పంటు సొమ్మును చెల్లించి వేస్తామన్నారు. ప్రెసిడెంటు యిందుకంగీకరించలేదు. సొసైటీ సభ్యులు యీ అన్యాయాన్ని గురించి కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టరుకు, రిజిస్ట్రారుకు తెలియజేశారు. కాని. వారెట్టి జోక్యం కలిగించుకోలేదు.

ప్రెసిడెంటు 35 పుట్ల పొగాకు. 14 పుట్ల జొన్నలు బేరం ఇస్తూంటే సొసైటీ సభ్యులు అటంక పరిచారు. ప్రెసిడెంటు పోలీసుల సహాయంతో సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు దాని జమాఖర్చులైనా చెప్పలేదు.

దీని మీదట. మే నెలలో సొసైటీ సభ్యులలో రెండు వంతులు సంతకాలుచేసి జనరల్ బాడీ మీటింగు జరపవలసిందని ప్రెసిడెంటుకు రిజిష్టరు నోటీసు ఇచ్చారు. కాని. ప్రెసిడెంటు దానిని తిరస్కరించి. చాటుగా మీటింగు జరిపినట్లు, తనకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ తొలగించినట్లు తీర్మానం రాసుకున్నారు. ఈ విషయాన్ని గురించికూడా సొసైటీ సభ్యులు పై అధికారులకు తెలియజేశారు. కాని. ఫలితం శూన్యం!

ఈ తగాదా యిలా ఉండగా. సొసైటీ పాతసభ్యులు తమకు నిర్ణయించబడిన భూములలో యధాప్రకారంగా సేద్యం చేసుకుంటూంటే. ప్రెసిడెంటు పోలీసులకు రిపోర్టు యిచ్చి. సబ్‌కలెక్టరు ద్వారా 144 సెక్షన్ (ఆగష్టులో తెప్పించుకున్నారు. ఇదెంత అన్యాయమో రైతులు సబ్ కలెక్టరుగారికి తెలియజేశారు. ఆయన 144వ సెక్షన్‌కు బదులు 145 వ సెక్షను యిచ్చారు. తగాదాను విచారిస్తా నన్నారు.

రైతులు యధాప్రకారంగా సేద్యం చేసుకున్నారు. కాని. ప్రెసిడెంటు పైరులన్నింటిని దున్నించివేశాడు. 10 మంది రైతుల్ని సెప్టెంబరులో అరెస్టు చేయించాడు.

వెంటనే జిల్లా అధికారులు యీ ప్రెసిడెంటును తొలగించి. ప్రతి నిమ్నజాతి కుటుంబానికి లంకభూమి చెందేటట్లు చూడాలని నెక్కలపూడి రామారావుగారు హెచ్చరిస్తున్నారు.

★

పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం తాలూకాలో కలిగొట్ల అనేగ్రామముంది. ఆగ్రామంలోని రైతులు మోహానుఅనే మాదిగనుమరో గ్రామమునుంచి తీసుకువచ్చి. గ్రామానికి 2 ఫర్లాంగుల దూరంలో ఖాళీగాఉన్న పుంతలో యింటి స్థలం చూపించగా. 6 నెలల నుంచి అతను అక్కడే యిల్లుకట్టుకొని కాపురముంటున్నాడు.

ఒక రోజున గ్రామకరణం రామలింగేశ్వరుడుగారు మోహానును ఉచితంగా ఒకజోడు కుట్టి యిమ్మని అడిగితే. యివ్వజాలనని. బీదవాడినని.అతను చెప్పాడు. కరణంగారికి కోపంవచ్చి. యితనినివేశన స్థలాన్ని గురించి దానికి గవర్నమెంటుకు వ్రాసినట్లు తెలుస్తోంది. రు. 15 లు పన్నుకట్టమని నిర్బంధిస్తున్నాడు.

ఒక చెప్పులజోడు కుట్టి యివ్వనందుకు ఇంత అపకారం తలపెట్టారు కరణం!

ఆగ్రామంలోనే కిరసనాయిలు లైసెన్సుదారు కూర్మాల రామయ్య అనే వ్యాపారస్థుడు ఉన్నాడు. అతనికిచెప్పులజత ఉచితంగా కుట్టి యివ్వనందున మోహానుకు కిరసనాయిలు పోయ నిరాకరించాడు!

ఈ అక్రమాలకు తట్టుకోలేక, మోహాను కలిగొట్ల గ్రామం విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. (ఈ రిపోర్టు 20 రోజుల క్రిందటిది)

వ్యవసాయ డైరెక్టరు వింతప్రకటన

●

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావుగారుగారు యీ క్రింది ప్రకటనలు గావిస్తున్నారు:

వ్యవసాయశాఖ డైరెక్టరు బి. విశ్వనాథ్ గారు తుపాను నష్టాన్నిగూర్చి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యవసాయాన్నిగూర్చి ఏమాత్రం అనుభవం గలవారైనా యిట్టి ప్రకటనను గావించి యుండరు. సముద్రపు కెరటంవల్ల దెబ్బతిన్న భూములను నేను స్వయంగా చూచి వచ్చాను. అంతర్వేది. గొంది. గోసులమఠం. పొన్నమండ. కేశనపల్లి, కాట్రేనిపాడు. మొదలైన గ్రామముల భూములలో అధికభాగం ఉప్పుకెరటం దెబ్బతిన్నవే. ఎచ్చటా కొద్ది గంటలకన్న ఎక్కువసేపు కెరటం నిలవలేదు. అనా తుపానువచ్చి 20 రోజులకు పైగా అయినప్పటికి. యీ భూములలో అక్కడక్కడ నిల్చియున్న నీరంతా. ఉప్పు విషమే. గడ్డి పరకలనుకూడా పశువులు ముట్టుకొనుటలేదు. భూమి అంతా చవుడుతో పేరుకొనియున్నది. పైర్లన్నీ మాడిపోయి యున్నవి. యిటువంటి సందర్భంలో "త్వరగా కెరటం నీరు తీసిపోయి నప్పుడు భూమికి నష్టంలేదు." అని విశ్వనాథ్‌గారు చెప్పటం చాలా ఆశ్చర్యంగా వుంది వెంటనేతీయటినీటిని సాధించి చెవుమ కడిగి వేయనిదే. యీ భూములు వచ్చేసంవత్సరం ఏమీపండవు అందుచే యీభూములకు దాళ్వాపంటయిచ్చుట అత్యవసరం.

అరటి. చెరకు. తోటల నష్టాన్నిగూర్చి కూడా విశ్వనాథ్‌గారు చెప్పినది హాస్యాస్పదంగా యున్నది ఒక ఎకరం అరటితోటలో 800 చెట్లు వుంటాయి. యిప్పటి ధరప్రకారం రు. 1050 లు ఆదాయం రాగలదు. యీ తోటలపై ఎకరం 1 కి రూ. 200 రు. 300 పెట్టుబడి ఉంటుంది. ఆదాయం రాకపోవటమే గాక. తుపానువల్ల పెట్టుబడులుకూడానష్టమైనాయి. యిక పిలకలు పెరగటం ఎప్పుడో! కాపుకు రావాటం ఎప్పుడో! వాటికిమాత్రం పెట్టుబడి పెట్టనక్కరలేదా! అవయినా ముందు సంవత్సరానికేగా కాపుకురావడం! యీమాత్రమైనా వ్యవసాయశాఖ డైరెక్టరుకు తెలియకపోవడం విచారకరం.

"యుద్ధంమూలకంగా రైతులు బాగుపడ్డారు. కాబట్టి యిప్పుడు తుపాను నష్టాన్ని గురించి ఫిర్యాదుచేయవద్దు" అనటం కూడా హాస్యంగా వుంది.

యిటువంటి ధర్మప్రభువులు ఉన్నతోద్యోగులుగా వుండటం వల్లనే రైతాంగం యీనాడింత నష్టపడటం!

★

వ్యవసాయ శాఖకు అధికలాభాపేక్ష

1945 అక్టోబరు 'పాడిపంటలు' పత్రికలో వేరుశనగ పిండి ధరలను గూర్చి వ్యవసాయశాఖ డైరెక్టరు ఒక ప్రకటనను గావించారు. 160 పౌనుల బస్తా 1 కి విశాఖ జిల్లాలో రు. 8-0-0 లు. తూర్పు గోదావరిలో రు. 11-0-0 లు పశ్చిమ గోదావరిలో రు. 10-8-0 లు, కృష్ణా. గుంటూరు జిల్లాలలో రు. 7-14-0 నిర్ణయింపబడినట్లు అందులో తెలియజేసారు. వేరుశనగ ఫాక్టరీలలో రు. 5-0-0 ల మంచిరు. 6-0-0 ల వరకూ (విశాఖలో) పిండి దొరకుచుండగా వ్యవసాయశాఖ డిపోలలోనే హెచ్చురేటు రు. 8-7-0 లు (తూ.గో.లో కొత్తపేటకి రు.11-0-0లు) నిర్ణయించుట ఏలనో దురూహ్యంగా ఉన్నది. ఇది లాభాపేక్ష కాదా! ఇది అధికాహారోత్పత్తికి తోర్పడుటా! అని వ్యవసాయశాఖను ప్రశ్నిస్తున్నాను.

ధరలలోపల ఈ వ్యత్యాసాన్ని గూర్చియే నేను లోగడ డైరెక్టరుకు వ్రాసాను. అప్పుడున్న ధర రు. 8-4-0 (తూ. గో. లో) తగ్గించి అమ్మవచ్చునని సూచించాను. దానికి జవాబుగా రు. 11-0-0 లు నిర్ణయిస్తూ ప్రస్తుత ప్రకటన: "ఇంతకన్న హెచ్చుధరలను రైతులు యివ్వకండి" అని పెద్ద అక్షరాలలో ప్రకటించుట పూర్తిగా అసందర్భం. మార్కెట్టులో బాగా తక్కువ ధరలకు పిండి దొరకుచుండగా హెచ్చుధరలుపెట్టి డిపోలలో కొనే బుద్ధిహీను డెవరూ వుండరు. కాకపోగా వ్యవసాయశాఖ యిచ్చే అప్పులపై ఆధారపడే బీదరైతులకిది మిక్కిలి బాధాకరం. మార్కెట్టులో కొనుక్కుంటానికి వారికి వసతి వుండదు. వ్యవసాయ శాఖ యిచ్చే అప్పులు ఎరువుల మూపంలోనే ఇవ్వటంవల్ల ఈ హెచ్చు ధరలవల్ల మోసగింపబడుతున్నారు. ఇందువల్ల ఎవ్వరి మేలు కొరకై ఈ ఎరువుల అప్పులు ఉద్దేశింపబడ్డాయో వారికి నష్టమే కల్గుతోంది. అందుచేత ఈ లాభసాటి వ్యాపారాన్ని మాని ఎరువులకు సరియైన ధరలను నిర్ణయించి అధికాహారోత్పత్తికి తోడ్పడవలసిందిగా వ్యవసాయశాఖను కోరుచున్నాను.

రైల్వే అధికారులదాడి - కార్మికుల జవాబు

యుద్ధం సమాప్తిచెందటంతో యావద్భారతదేశంలో 2½ లక్షల రైల్వే పనివారలు ఉద్యోగాలకు రైల్వేబోర్డు వ్యక్తిచెప్ప పూనుకొంది.

గత సెప్టెంబరులో రైల్వేపనివారల ఫెడరేషన్ మద్రాసులో సమావేశమై, రైల్వేబోర్డు యొక్క విధానాన్ని నిరసించి యీ 2½ లక్షల మందిని పనులలో ఉంచుకునేందుకుగాను ఒక విధానాన్ని సూచించింది. 31-10-45 తేదీ లోపుగా ఒక పరిష్కారకర్తను (అడ్జూడికేటరు) నియమించాలనికోరారు. కాని దురాశాప్రేరితులైన రైల్వేబోర్డువారుయీసూచనలను నిరాకరించారు. తగాదాయే లేదు - అడ్జూడికేటరు అనవసరమని తేల్చి చెప్పారు.

ఈ పరిస్థితులను సింహావలోకనం చేసి కార్యక్రమాన్ని నిర్ణయించుకొనేందుకు యస్. ఐ. రైల్వే లేబర్ యూనియన్ కార్యనిర్వాహకవర్గం అక్టోబరు 27, 28 తేదీలలో సమావేశమైంది.

దేశంలో కల్లోలపరిస్థితులు ఆవరించివున్నప్పుడు రైల్వేకార్మికులు ట్రాన్స్పోర్టును భగ్నంకాకుండా కాపాడినందుకైననూ రైల్వేబోర్డు కృతజ్ఞత చూపకుండా, 2½ లక్షల మందిని యావత్ భారత రైల్వేలలో తగ్గింపు చేస్తున్నందుకు, ముఖ్యంగా 10 వేల మంది ఎస్. ఐ. రైల్వేకార్మికుల్ని తొలగించుచున్నందులకు అసమ్మతి వెలిబుచ్చారు. రైల్వే ఫెడరేషన్ సూచనలను, ముఖ్యంగా వారానికి 40 గంటల చొప్పున ప్రతి డిపార్టుమెంటులోను, శలవు ఉన్నవారి స్థానాలలోపనిచేయుటకుగాను స్థాపును నూటికి 25 వంతులు అధికం చేయవలెనని, శలవు సౌకర్యాలు. పెంపకరి. మొదలైనవి పని వారందరికి వర్తింపజేయవలెనని, బాయిలర్లు మొదలగునవి వర్కుషాపులలోనే ఉత్పత్తి చేయవలెనని, మూడవతరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు కలుగచేయవలెనని, క్రొత్త రైలుబాటలు నిర్మించాలని, రైల్వేచార్జీలు తగ్గించాలని - సూచించారు.

రైల్వేబోర్డు, లేబరు డిపార్టుమెంటు యీ సూచనలను నిరాకరించి అడ్జూడికేటరు నియామక కోర్కెను తృణీకరించినచో, యస్. ఐ. రైల్వేలో సమ్మెచేయుటకు పనివారల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు గాను బ్యాలెటు (వోటింగు) తీసుకోవలెనని తీర్మానించబడింది.

ఈ తీర్మానంపై అఖిలభారత రైల్వేమన్స్ ఫెడరేషను ఉపాధ్యక్షులు, 30 వేల సభ్యత్వంగల యస్. ఐ. రైల్వే యూనియన్ అధ్యక్షులు, అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గ సభ్యులు, అయిన కల్యాణసుందరంగారు క్రిందివిధంగా ప్రకటన చేస్తున్నారు:

"కేంద్ర కార్యనిర్వాహకవర్గం అక్టోబరు 27,28 తేదీలలో తంజావూరులో సమావేశమై సమ్మెచేసేందుకు బ్యాలటు తీసుకొనవలెనని తీర్మానించింది. పెంపకరి స్థాపను గూర్చి ట్రాన్స్పోర్టుశాఖా సభ్యుడు చేసిన ప్రకటన తప్పుదారుల పట్టించుచున్నది. యస్. ఐ. రైల్వేలో అప్పుడే 1300 మందిని - గుమాస్తాలను తదితర పెంపకరి పనివారలను - పనిలో నుంచి తొలగించారు. ఇతర రైల్వేలనుండి పనివారలను బర్తరపు చేస్తున్నారనే వార్తలు చెవులలో గింగురుమంటున్నాయి.

"ఈ పరిస్థితులలో రైల్వే బోర్డుతో సంప్రతింపులు విఫలమైనందున బ్యాలెటు తీసుకోవలెనని ఎస్. ఐ. రైల్వే యూనియన్ తీర్మానించి యితర రైల్వే పనివారలకు కూడ మార్గం చూపింది.

"ఈ సందర్భంలో రైల్వేబోర్డుకు మేము చేసిన సూచనలను పరిశీలించవలెనని ప్రజానీకాన్ని కోరుతున్నాను. మూడవ తరగతి ప్రయాణీకులకు ప్రయాణ సౌకర్యాలులేవు. యుద్ధపరిస్థితులలో చాలా రైళ్ళను నిలిపివేశారు. మూడవ తరగతి పెట్టెలను బాగుచేయకపోవుటవల్ల పైనుంచివర్షం లోపలికివస్తున్నది. రైల్వే పనివారలను తగ్గించటమంటే, వాటికి రిపేర్లు లేకుండాచేసి ప్రయాణీకుల్ని అవస్థలపాలు చేయుటయే.

"అందువల్ల ప్రజాసామాన్యమంతా రైల్వే కార్మికుల కోర్కెలను బలపరచవలెనని కోరుతున్నాను."

అఖిల భారత ట్రేడ్‌యూనియన్ దినోత్సవం

అక్టోబరు 31 వ తేదీ అఖిలభారత ట్రేడ్ యూనియన్ దినోత్సవం, ప్రస్తుతం దేశమందలి వివిధ పరిశ్రమలలో చెలరేగిన బర్తరపు విధానాన్ని ప్రతిఘటించాలని ఆందోళనచేయుటకు, ముఖ్యంగా రిట్రెంచిమెంటు వ్యతిరేక దినోత్సవంగా, అది జరుపబడింది.

రైల్వేబోర్డు 2½ లక్షల మందిని బర్తరపు చేయబోతున్నదనేటప్పటికి రైల్వే కార్మికులలో ఆందోళన బయల్దేరింది. కార్మికులతో బాటు ప్రజానీకం కూడ యీ బర్తరపు విధానంవల్ల ప్రయాణ సౌకర్యములు కుంటుపడి అనేక అవస్థలకు లోనుగావలసివస్తుంది. దేశంలో పారిశ్రామికాభివృద్ధిని అరికట్టుతుంది ఈ బర్తరపు విధానం. ఈ విధానాన్ని యావత్ భారతదేశం వ్యతిరేకించాలని రైల్వేమెన్స్ ఫెడరేషన్ ఆదేశించింది. రైల్వే కార్మికులు దీన్ని మూలమూలలకు తీసుకొని వెళ్ళిప్రచారం చేశారు.

బిట్రగుంట బ్రాంచి కార్యనిర్వాహకులు 7 కేంద్రాలలో బహిరంగసభలు జరిపి, ఫెడరేషన్ తీర్మానాన్ని విశదీకరించిచెప్పారు. బిట్రగుంటకు సమీపంలోనున్న బోగోలు గ్రామంలో జరిగిన బహిరంగసభకు రైల్వే కార్మికులేకాకుండా 400 మంది గ్రామప్రజలు హాజరయారు. రైల్వేకార్మికులు జరిపే నిరుద్యోగ వ్యతిరేక పోరాటానికి పూర్తిగా తోడ్పడతా మన్నారు. గుంతకల్‌లో 700 మంది రైల్వేకార్మికులతోను, రాజమండ్రిలో 500 మందితోను బహిరంగసభలు జరిగాయి. పాకాలబ్రాంచి కదిరి, వెంకటగిరి సెక్షన్లలో కూడా సభలుజరిగాయి. బెజవాడబ్రాంచి బహిరంగ సభను జరపటమే కాకుండా అనేక గ్రూపుమీటింగులలో ఫెడరేషన్ తీర్మానాన్ని గురించి ప్రచారంచేస్తూ ఆందోళన సాగిస్తున్నది. ధనుకొండ బ్రాంచిలో కూడ గ్రూపు మీటింగులను పెట్టటం, రెండుపార్లు బహిరంగసభలు జరపటం జరిగింది.

ఇదే మోస్తరుగా అన్ని అనుబంధ సంఘాలు బర్తరపు విధానానికి వ్యతిరేకంగా అక్టోబరు 31 వ రిట్రెంచిమెంటు వ్యతిరేక దినోత్సవంనాడు తమ పోరాట శక్తిని ప్రకటించాయి.

అఖిల భారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు దినోత్సవం కూడా దీనికి తోడైంది. బెజవాడ బ్రాంచి 8 సోదర కార్మిక సంఘాలతోకలిసి రైల్వే మైదానంలో జాయింటు మీటింగును జరిపింది, రైల్వేకార్మికులు, యితర కార్మికులు మొత్తం 1000 మంది హాజరయినారు. వివిధ డిపార్టుమెంటులలోని రైల్వేకార్మికులు, క్లార్కులు వచ్చారు.

తాడేపల్లిలో కూడా బహిరంగసభ జరిగింది. కార్మికులందరు హాజరయినారు. అనకాపల్లిలో రైల్వేకళాసి మొదలు అన్నిశాఖల కార్మికులు కలసి ఊరేగింపు, సభ జరిపారు.

రాజమండ్రిలో స్థానిక ట్రేడుయూనియన్ కౌన్సిలు, రైల్వేయూనియన్ బ్రాంచిల ఆధ్వర్యాన శ్రద్ధానందఘాటులో పెద్ద బహిరంగసభ జరిగింది, 2 వేల మంది హాజరయినారు. సభకు ముందు వివిధ పరిశ్రమలలోని కార్మికులు కలిసి ఊరేగింపు జరిపారు. నెల్లూరు బ్రాంచిలో బిట్రగుంట, తిరుపతి, తిరుపాకాల కేంద్రాలలో కూడా బహిరంగసభలు జరిగాయి. రైల్వే కార్మికులు పల్లెలనుండి కూడ నడచివచ్చి హాజరయినారు. ఈసభలన్నిటికి 800మంది రైల్వేకార్మికులు, 800 మంది యితర ప్రజలు హాజరయినారు గుంతకల్ బ్రాంచి ఆధ్వర్యాన స్థానిక రైల్వేకార్మికులందరు ఊరేగింపు జరిపారు. బహిరంగసభలో పోస్టల్ యూనియన్ కార్యదర్శి నాగరయనం, అనంతపూర్ జిల్లా విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు గోపాలకృష్ణగారలు ఉపన్యసిస్తూ, రైల్వేకార్మికుల నిరుద్యోగ వ్యతిరేక పోరాటం కామందరియొక్క పోరాటం కాబట్టి తమ సంఘాలు కూడా యీ ఆందోళనను బలపరుస్తాయనిచెప్పారు. ధనుకొండలో 100 మంది కార్మికులతో ఊరేగింపు జరిపి, 200 మందితో బహిరంగసభను జరిపారు. ఫెడరేషన్‌యొక్క-తీర్మానంఉన్న కరపత్రాలు 8 వేలు పంచబడినాయి.

ఈసభలద్వారా ఆంధ్ర కార్మికులందరు భారతదేశ కార్మికవర్గానికి యేకైక ప్రతినిధి అయిన అఖిల భారత ట్రేడుయూనియన్ కాంగ్రెసునే బలపరుస్తామని, దాని యేకైక నాయకత్వం క్రిందనే తమ ఇబ్బందులను నివారించుకోడానికి దేశవ్యాపితపోరాటాన్ని సాగించుకుంటామని - ప్రతినపూనారు.

రాష్ట్ర చేనేత సహకారసంఘ డైరెక్టర్ల ఎన్నిక విధానంలో మార్పు

మద్రాసురాష్ట్ర చేనేతసహకారసంఘ 9వ సాంవత్సరిక జనరల్‌బాడీ సమావేశం డిశంబరు 10 వ తేదీన మదరాసులో జరగబోతున్నది. ఈ సమావేశంలో సాధారణ విషయాలతోపాటు డైరెక్టర్ల ఎన్నిక విధానంలో మార్పు చర్చించబడబోతున్నది.

డైరెక్టర్లను ఆయా జిల్లాల ప్రతినిధులలోనుంచి కొన్ని జిల్లాలకు ఒక్కరిని కొన్నింటిలో రెండు జిల్లాల కొకరిని మొత్తం 14 మందిని యెన్నుకోవాలి.

ఉదహరణకు విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు ఒక్కొక్కరును, పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాలకు, చిత్తూరు నెల్లూరు జిల్లాలకు, కర్నూలు కడపజిల్లాలకు బళ్ళారి, అనంతపూరు జిల్లాలకు ఒక్కొక్కరిని ఎన్నుకోవాలి. ఈ డైరెక్టర్లను రాష్ట్రంలోని ప్రతినిధులందరు కలసి ఆ యాజిల్లాల ప్రతినిధులలోనుంచి యెన్నుకోవాలి.

అయితే, చేనేత పారిశ్రామికుల ప్రతినిధులు తమ యిచ్చవచ్చిన డైరెక్టరును యెన్నుకొనుటకు అవకాశముండదు డైరెక్టర్లను జిల్లాలకు నిర్ణయించిన ప్రకారం జనరల్‌బాడీ ప్రతినిధులంతా కలసి యెన్నుకుంటారు. అధిక సంఖ్యాకులుగావున్న ఒక గ్రూపు కొన్ని జిల్లాలలో తమకు పలుకుబడి లేకపోయినప్పటికి జిల్లా ప్రతినిధుల అభిప్రాయమునకు వ్యతిరేకంగా ఆజిల్లాల డైరెక్టర్లను యెన్నుకొనవచ్చును. జిల్లాలోని ప్రతినిధులలో అత్యధిక సంఖ్యాకులు ఒకరిని సూచించినప్పటికి, జనరల్‌బాడీలో అధిక సంఖ్యాకులుగావున్న గ్రూపు తమవారినే ఎన్నుకొనుటకు వీలుంటుంది.

ఈ పద్ధతిని మార్చవలెనని ఒక సవరణ సూచించబడింది. దీని ప్రకారం ఆయా జిల్లాలకు సంబంధించిన డైరక్టర్లను ఆయా జిల్లాలలోని ప్రతినిధులే యెన్నుకొనవలెను.

ఈ సవరణ నెగ్గుతే, జిల్లా ప్రతినిధులు తమ యిచ్చవచ్చిన వారిని యెన్నుకొనుటకు అవకాశముంటుంది. ఎందువల్లనంటే, జిల్లా ప్రతినిధులు మాత్రమే సమావేశమై డైరక్టర్లను యెన్నుకుంటారు. ఇతర జిల్లాలప్రతినిధుల ప్రమేయం వుండదు. అందువలన జిల్లాలో విశ్వాస పాత్రులైన వారు డైరక్టర్లుగా యెన్నుకోబడుటకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న విధానమువలన జిల్లా ప్రతినిధులకు యిష్టములేని వారినికూడ ఎన్నుకోడం జరుగుతున్నది. జిల్లా ప్రతినిధుల యిష్టానుసారం డైరెక్టర్లు యెన్నుకోబడవలెనంటే, యీ సవరణ అంగీకరింపబడాలి. వస్తుతం మన సహకారోద్యమాన్ని దృష్టియందుంచుకొని,దాన్ని అభివృద్ధి చేయదలచు యీ సవరణను తప్పక అంగీకరించాలి.

కాని దురదృష్టవశాత్తు ప్రగడ కోటయ్యగారు చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామికసంఘం తరపున యీ సవరణను వ్యతిరేకించవలెనని చేనేత సహకార సంఘాలకు ఒక హుకుం జారీ చేశారు. దీనివలన ప్రతినిధుల మధ్య ఐక్యతకు భంగంకలుగుతుందట. ఈ వితండవాదం పారిశ్రామిక ప్రతినిధుల యిచ్ఛను అరికట్టుతుంది. జిల్లాలలో సరియైన వ్యక్తిని డైరెక్టరుగా యెన్నుకొనుటకు అవకాశం లేకుండా చేస్తుంది. అందువల్ల కోటయ్యగారి హుకుమును తిరస్కరించి సవరణను బలపరచవలసినదిగా ప్రతినిధు లందరిని కోరుచున్నాము.

— వై. త్రిభులపాణి

తుపానువల్ల ఏర్పడిన సమస్యలు

★

ఇటీవల వచ్చిన తుపాను నష్టాన్ని పరిశీలించుటకై నేను జిల్లాలలో సంచారం చేశాను. తూర్పుగోదావరి జిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షులు నిమ్మకాయల కాపన్న నాయుడుగారు, వ్యవసాయ కూలీ సంఘాధ్యక్షులు కంది కట్ల నాగభూషణంగారు, రాజోలు తాలూకా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి అల్లూరి వెంకట్రామ రాజుగారు, పశ్చిమగోదావరిజిల్లాలో ఉద్దగాజరామం, భూపతిరాజు లక్ష్మీనర్సరాజు యార్నపూడి పోలిశెట్టిగార్లు మున్నగువారు కూడా తుపానువల్ల నష్టపడ్డ ప్రాంతాలలో పర్యటనజేసి ఎంతో సమాచారాన్ని సేకరించుకు వచ్చారు.

ఎటువంటి నష్టం? ఎంత నష్టం?

ఈ తుపాను తగిలిన ప్రాంతాలలోవున్న పైర్లన్నీ కొద్దో గొప్పో నష్టపడ్డవి. సముద్ర తీరం దెబ్బతగిలిన ప్రాంతాలలో వరిపైరు నూటికి మూడుపాళ్ళు నష్టమే. గడ్డిని కూడా గొడ్లు మేయుటలేదు. చేలన్నీ ఉప్పు చాదు పేరుకొని వున్నాయి. లోపలికి వచ్చినకొద్దీ వరిపంటకు నష్టం తక్కువైనా, ఉప్పుగాలి పోయినంత దూరం పంట సగానికిపైగా నష్టమైంది. ఏ చేను చూసినా తెల్లటి కంకులు కన్పడుతూవున్నాయి. అరటితోటలు పూర్తిగా అన్ని ప్రాంతాలలోనూ పడిపోయాయి. ఎక్కడనో వున్న మిక్కిలి లేతతోటలు మినహా, ముదురు తోటలన్నీ మొవ్వు వేసిన పగుటచే వాటిని నరికివేయ వలసిందే. మళ్ళీ దుంప పిలకలు పెరగవలసినదే. కొబ్బరి చెట్లలో తీరప్రాంతంలో 100 కి 25, 30 చెట్లవరకూ పడిపోయాయి. విలబడ్డ చెట్లన్నీ మండెలు వగిలిపోయి కాయలన్నీ పూర్తిగా రాలిపోయాయి. గత తుపాను అనుభవాన్నిబట్టిచూస్తే మళ్ళీ 8 సంవత్సరాలవరకుగాని కాపు పట్టదు. మిరపతోటలు చాలావరకు నష్టమైపోవటమేగాక మళ్ళీ నారు దొరకటం కూడా కష్టంగా వుంది. నిమ్మ, బత్తాయి, నారింజ తోటలలో చాలా చెట్లు పడిపోయాయి. నిలబడివున్న చెట్లకైనా కాయ పూర్తిగా రాలిపోయింది. చెరుకుకు కూడా పెద్ద నష్టమే కల్గింది. రామచంద్రపురం తాలూకాలో కూడా 20 పుట్ల బెల్లం అయ్యేతోటలో ఈ ఏడాది తుపానువల్ల 15 పుట్లు కూడా కాదేమోనని భయపడుతున్నారు. ఈవిధంగా ప్రతి పైరుకూ, ప్రతి తోటకూ నష్టం కల్గింది.

ఈ కల్గిన నష్టాలకుతోడు, ఇళ్ళు పశువుల పాకలూ పడిపోవటం, పంటబోదెలు పూడిపోవటం, పశువులు చచ్చిపోవటం మున్నగు నష్టాలు తోడైనవి. ప్రతి గ్రామానికీ నష్టం లక్షల రూపాయలలోనే వుంటుందిగాని, తక్కువ వుండదు. ఒక్క గోసులమతం గ్రామానికే లక్ష రూపాయలకు పైగా నష్టం వుందంటే పెద్దగ్రామాలైన కేశనపల్లి మున్నగు గ్రామాలకెంత నష్టంవాటిల్లిందో వూహించుకోవచ్చు.

తుపాను నష్టఫలితాలు

రైతుల కష్టఫలము వర్షాభావంవల్లనో, అధికవర్షాలవల్లనో, పురుగు పట్టట వల్లనో పంట నష్టమౌతూ వుంటుంది. కాని తుపానువల్ల సర్వనాశన మౌతాయి. పంటలు పోయాయి. తోటలుపోయాయి. ఇళ్ళుపాకలు నాశనమైనాయి. మోడులాగా రైతుమాత్రం మిల్చారు. కాబట్టి వివిధ నష్టాలకూ గురియగుటవల్ల అనేక చిక్కులు వస్తున్నాయి.

విశేషనష్టానికి గురియైనజిల్లాలే ఆంధ్రలో కల్లా విస్తారంగా పంటలు పండే ప్రాంతాలు. ఈ ఉభయ గోదావరులు, కృష్ణా గుంటూరుల పైననే రాయలసీమ, కొంతవరకు మద్రాసు, మలబారులు ఆధారపడి వున్నాయి. ఈ తుపాను నష్టంవల్ల ఆప్రాంతాలకు ఇకముందు ఈ జిల్లాలనుండి ధాన్యం ఎగుమతి చేసే విషయం ఎట్లావున్నా, ఈ జిల్లాలలో ముందు సంవత్సరం ఆహారపరిస్థితి ఎట్లా వుంటుందా అని దీర్ఘంగా ఆలోచించవలసియున్నది.

ఇప్పటికప్పుడే ఆహారపరిస్థితి చాలా క్లిష్టరూపం దాల్చింది. రాజోలు తాలూకాలో బియ్యం పా 224 ల బస్తా 19 రు. 40 లు, పిఠాపురం తాలూకాలో రు 35 లు అమ్ముచున్నది ఆంధ్రదేశంలో కల్లా ఎక్కువ ధాన్యం పండే తాలూకాకు కేంద్రమైన రామచంద్రపురం (తూ. గో.) లోనే రు 32 మండి రు. 38 వరకూఅమ్ముచున్నది. నర్సాపురం తాలూకా నుండి దొంగ ఎగుమతులు విస్తారంగా జరుగుచుండుటచే నర్సాపురం బస్తీలో కొన్నాళ్లు ధాన్యంవ్యాపారాన్ని నిల్పివేశారు. ఇట్టి హెచ్చు ధరలకు బియ్యాన్ని కొనలేక వ్యవసాయ కూలీలు, పేదరైతులూ ఇతర వృత్తులవారూ విశేషముగ కష్టనష్టాలు పడుతున్నారు. ఆ ధరలకైనా అనేక ప్రాంతాలలో బియ్యం దొరకటమేలేదు. రాజోలు తాలూకా రైతుసంఘం ఆందోళనపై చౌకడిపోలకు కొద్దిగా బియ్యం వచ్చాయి కాబట్టి సముద్రంలో పిడికెడు పోలికయే అయింది.

ఏర్పడిన సమస్యలు

ఇందుచే తుపానువల్ల అనేక చిక్కు సమస్యలు ఏర్పడ్డాయి. మొట్టమొదటగా ఆహార సమస్య. వెంటనే అవసరమైన అన్నిప్రాంతాలలోనూ చౌకడిపోలు ఏర్పర్చాలి. వీటికి ధారాళంగా బియ్యం సప్లయి చేయించాలి. కాకినాడ, అమలాపురం, రాజోలు, నర్సాపురం, భీమవరం, కైకలూరు, రేపల్లె మొ॥ కోస్తా తాలూకాలనుండి బయట జిల్లాలకు బియ్యం ఎగుమతులను వెంటనేనిల్పివేయాలి. ఆహార పరిస్థితినిగూర్చి వివరముగు లెక్కలను సేకరించి, ముందు సంవత్సరానికి ప్లానును వేసుకొనేవరకు ఈ ఎగుమతులను పూర్తిగా నిల్పివేయాలి.

రైతాంగం వివిధ నష్టాలకు గురియైనది. కాబట్టి వీరిజీవనాన్ని నిల్పటానికి ఒకవిధానము నాలోచించాలి. కేవలం రెమిషన్లు ఇస్తేచాలదు. రైతు తిరిగి కొంప గోడు కట్టుకుంటానికీ, తోటలను నాటుకుంటానికీ, వాటిని పెంచుకుంటానికీ, భూములనూ, పంటబోదెలనూ మరమ్మతు చేసుకుంటానికీసహాయంచేయాలి. ఇందుకు ప్రభుత్వమూ, ప్రజలూకూడా పూనుకుంటేనే గాని ఇది సాధ్యమయ్యేది కాదు.

ఉప్పుకెరటం దెబ్బతగిలిన భూములన్నీ ఉప్పుచాదు పేరుకొని వున్నాయి. అచాదును విరిచి వాటిని సస్య శ్యామలం చేయాలి. ఇందుకు డ్రైనేజీ చేయాలా, లేక నీళ్ళతో కడిగి వేయాలా అనేది లోకల్ రైతు ప్లానింగు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. పచ్చి ఎరువులను పెంచె ఏర్పాట్లనుగా గావించాలి.

మరొకప్రధానవిషయం కౌలుదార్లసమస్య. ఈనాండార్లకూ, కౌలుదార్లకూ మధ్య సంఘర్షణలకు తావివ్వకుండా, కౌలుదార్లు నాశనం కాకుండా వుండే పద్ధతుల నాలోచించాలి. ఇప్పటికప్పుడే కౌలుదార్లు తామే స్వయంగా సమావేశమౌతూ అనేక పద్ధతుల నాలోచిస్తున్నారు. కాబట్టి వెన్వెంటనే పరిష్కరించవలసిన సమస్య యిది.

తుపానువల్ల ఏర్పడ్డ ఈసమస్యల గూర్చి ఆలోచించుటకై త్వరలో జిల్లాలలో ఏర్పడ్డ రిలీఫ్ కమిటీలు సమావేశం కాబోతున్నవి. ఆ సమావేశ నిర్ణయాల ప్రకారం రైతాంగం ఆందోళన చేయవలసివస్తే రైతాంగమునూ, వ్యవసాయకూలీలనూ హెచ్చరించుతున్నాను.

— నండూరి ప్రసాదరావు,
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం, ప్రధానకార్యదర్శి.

ఆంధ్ర ముస్లిముల కార్యకలాపాలు

మన దేశమందలి ప్రధాన రాజకీయ సంస్థలలో ముస్లింలీగుది రెండవస్థానం. భారతదేశ ముస్లింలలో కలిగిన అపార జాతీయ చైతన్యమూ, స్వాతంత్ర్యేచ్ఛ, ముస్లింలీగును బలవత్తరమైన సంస్థగా చేసేయి. ఇవి మన ఆంధ్ర ముస్లిం సోదరులనుకూడా ఉత్తేజపర్చేయి. వారికార్యకలాపాలే దీనికి బలమైన నిదర్శనమని చెప్పవచ్చు.

విజయవాడ పట్టణంలో ముస్లింలకు మంచి ప్రాబల్యం వుంది. షేక్‌మీరా మొహిద్దీను గారి కృషివల్ల అక్కడ ముస్లింలీగు ఏర్పడి, ముస్లింలను యెంతో ఉత్తేజపర్చింది. గతనెల 6, 14 తేదీలలోను యీనెల 4వ తేదీని విజయవాడలో ముస్లింలీగుయాజమాన్యానబహిరంగ సభలు జరిగేయి. 'స్వతంత్ర హిందూస్థాన్‌, స్వతంత్ర పాకిస్థాన్'ల కోసమే ముస్లింలీగు పోరాడుతున్నది - బానిసత్వం కోసం కాదు అని కరిముల్లాగారు ఉపన్యసించేరు. షేక్‌మీరా మాటాడుతూ, కాంగ్రెసుకోవి ముస్లింలు కాంగ్రెసు-లీగులకు మధ్య సారధిగావుంది. న్యాయమైన స్వయంనిర్ణయహక్కును కాంగ్రెసుచే గుర్తింపజేస్తూ, కాంగ్రెసు - లీగు ఐక్యతకు కృషిచేయాలని చెప్పేరు. ఖాన్ బహదూర్ మున్షీ అహ్మదు షరీఫ్‌గారు ముస్లిములు దురలవాట్లను పోగొట్టుకొని అభివృద్ధి కావాలని ఉపన్యసించేరు. తరవాత స్థానిక ముస్లింలీగుకు ఎన్నికలు జరిగాయి.

ఈ నెల మూడవతేదీని జరిగినవిజయవాడ బహిరంగసభలో చెన్నరాష్ట్ర లీగు కార్యదర్శి మౌలానా అబ్దుల్ లతీఫ్ ఫరూకీగారు మాట్లాడుతూ ముస్లింలు యితర రాజకీయ పక్షాలపట్ల సహనబుద్ధితో ప్రవర్తించాలి, తమ న్యాయమైన హక్కును ఇతరులు అంగీకరించేలా చేయాలని చెప్పేరు. లీగు ఎన్నికలనిధికి రు. 600లు వసూలయ్యాయి.

సామర్లకోటలో 28-10-45 తేదీనిరాష్ట్ర లీగు అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ ఇస్మాయిల్, లతీఫ్ ఫరూకీగార్లు 'ముస్లిం ఇండియా' సంపాదకులు రజాఖాన్‌గారూ వచ్చినప్పుడు 600 మంది ఊరేగింపులోపాల్గొన్నారు. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, కిర్లంపూడి గ్రామాలనుంచి 200 మంది ముస్లింలు హాజరయ్యేరు. ముస్లింస్త్రీలుకూడ సభలోపాల్గొని లీగు నిధికి రు. 200 సమర్పించటం విశేషం. బహిరంగసభలో 1500 మంది పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ జనమత్యాన్ని ప్రబోధిస్తూ ఉపన్యాసాలుజరిగేయి. లీగునిధికి రు. 1800 వచ్చేయి. ఈ నెల రెండవ తేదీని రాజమండ్రిలో జరిగిన సభలో రు. 650 నిధి వసూలయింది.

బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా)లో జరిగిన సభలో, ముస్లింలీగు ముస్లింల ఏకైక సంస్థ అని, ఎన్నికలలో ముస్లింలీగు అభ్యర్థులనే గెలిపించాలనీ తీర్మానాలు చేయబడ్డాయి.

పామర్రు (కృష్ణాజిల్లా)లో 28-10-45 వ జరిగిన 'పాలస్తీనా దినం' సభలో, పాలస్తీనాలో బ్రిటిష్‌వారి విధానాన్ని ఖండిస్తూ, రాబోయే అ. భా. లీగు మహాసభను బెజవాడలో జరుపవలెనని కోరుతూ తీర్మానించబడింది. ఆంధ్ర రాష్ట్ర ముస్లింలీగు వర్కర్సు సమావేశంతో ఆమోదించబడినట్లు. ఆంధ్రరాష్ట్ర ముస్లింలీగును చెన్నరాష్ట్ర లీగునుండి ప్రత్యేకించవలసిందిగా కూడా తీర్మానించబడింది.

★

తెనాలినుంచి జలీలుర్ రహిమాన్‌గారు యీక్రింది విధంగా ప్రకటిస్తున్నారు.

"అలిపూర్ జిల్లా లీగు అధ్యక్షులు యం. యం. బషీరుగారు లీగునుండి రాజీనామా యిచ్చారనీ, వారితోబాటు వెయ్యిమందిసభ్యులు రాజీనామా యిచ్చారనీ 13-10-45న 'ఆంధ్రప్రభ' ప్రకటించింది. ఇది పచ్చి అబద్ధమని ముస్లిం సోదరులు తెలుసుకోవాలి. 20-10-45 తేదీన "ఇక్బాల్" అనే ఉర్దూ దినపత్రికలో ఈ వార్తను ఖండించి, పాకిస్తాన్‌కొరకు నా ప్రాణముకూడ అర్పించుటకు సిద్ధముగా వున్నాను అని బషీరుగారు ప్రకటన చేసేరు."

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిలు

జనరల్ కౌన్సిల్ సమావేశం

★

ఈ సమావేశం యీ నెల 23, 24, 25 తేదీలలో బెజవాడలో జరుపుటకు నిశ్చయించాము. 23వతేదీ ఉదయం 8 గంటలకు కార్యనిర్వాహకవర్గ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతాయి. సభ్యులందరు పైసమయకు హాజరు కావలెను.

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు.

ప్రజాశక్తి

సవరణ

★

31-10-45 సంచికలో "ప్రజాశక్తి" దినపత్రికనిధి వసూళ్ళలో శ్రీ ఆర్. సత్యనారాయణ, జగ్గయ్యపేట, రు 10 లు ఇచ్చినట్లు పడింది. అది ఒకసానుభూతి పరుడివద్ద సత్యనారాయణగారు వసూలుచేశారు. కనుక 'ఒక సానుభూతి పరుడు, జగ్గయ్యపేట' అని సరిచేసుకోవలెను.

కమ్యూనిస్టుపార్టీ ప్రజలపార్టీ అని రుజువవుతూంది

ఆనాడు దీపావళి. పండుగరోజు. కాని రాజమండ్రి పురవాసులు ఒక కొత్తరకం పండుగను చూచారు. మామూలుగా మతాబాలు కోసం మారాముచేసే కార్మిక బాలబాలికలూనాడు ఎర్రజెండా పట్టుకొని "కమ్యూనిస్టుపార్టీకి జై;" "కామ్రేడ్ సుందరయ్యకు జై" అని నినాదాలిస్తూ పేటపేటల్లోను ఊరేగారు. "మన నాయకుడు సుందరయ్య వస్తున్నాడం"టూ కార్మికులు తండోపతండాలుగా రైలుస్టేషనుకు చేరుకున్నారు. సుందరయ్య వయసు కెకినసంవత్సరాలు అంచేత 32 జతల ఎడ్లనుపూన్చిన బండిని పూలమాలలతో అలంకరించారు. కాంగ్రెసు, లీగు, ఎర్రజెండాలనుబండికికట్టారు. సుందరయ్యవచ్చారు. వేలకొలది కార్మికులు, రైతులు, యువకులు, బాలబాలికలు నిండు హృదయాలతో స్వాగతమిచ్చారు. 4000 మందితో ఊరేగింపు కదిలింది. శ్రమజీవులు తమ నాయకుని ఊరేగించుకుంటూ పండుగచేసుకొన్నారు.

సాయంత్రం 4½ కు మ్యూజియం ఎదుట సభ జరిగింది. 6 వేలమందితో సభాస్థలం కమల పండువుగూర్చింది. కామ్రేడ్ చింతం సత్యనారాయణదాసు అధ్యక్షత వహించారు. సుందరయ్య రేవగానే వివిధ సంఘాలవారు 'ప్రజాశక్తి'కి విరాళాలిచ్చారు. అల్యూమినియం కార్మికులు రు. 1116 లు, బట్ల కార్మికులు రు. 500 లు, ఆడికార్మికులు రు.116, మునిసిపల్ కార్మికులు రు. 116 లు డాక్టరు వీరయ్యగారు రు. 50 లు........

సుందరయ్య ఉపన్యాసం

ఈ విరాళాలకు కృతజ్ఞతను తెలియజేసి సుందరయ్య ఇలా ఉపన్యసించారు:

"యుద్ధం ముగిసింది. ప్రజాశక్తులు గెలుపొందాయి. వివిధ దేశాలు నూతన వ్యవస్థను నిర్మించుకోడానికి కృషి చేస్తున్నాయి. కాని మనదేశం ఇంకా దీనావస్థలోనే ఉంది. తిండి దొంగలు, లంచగొండులు ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రభుత్వాధికారులు, విరంకుశ యజమానులు, నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయబోతున్నారు. ఆంధ్రా పేపరు మిల్లు పరిస్థితులు మీకందరకు తెలిసినవేకదా. ఈ పరిస్థితుల నుండి ప్రజల్ని కాపాడి, దేశానికి అభివృద్ధిని చేకూర్చాలంటే స్వాతంత్ర్యం సాధించాలి. కాని, కాంగ్రెసు - లీగు - కమ్యూనిస్టుపార్టీల కలయిక లేనిదే ఇది దుర్లభం.

"ఐక్యతే ఉన్నట్లయితే, మనం స్వాతంత్ర్యం పొందటమే కాకుండా, ఇండోనీషియా ఇండోచైనావంటి సోదర దేశాల స్వాతంత్ర్యానికి భంగం కలగకుండా కాపాడగలిగి ఉండేవాళ్ళం కూడా.

"కాని మన ప్రధాన రాజకీయ సంస్థలైన కాంగ్రెసు, లీగునాయకులకు ఒకరి నొకరు అడిపోసుకోవడమే ప్రధానంగా ఉంది.

"కాంగ్రెసు నాయకులు మా పార్టీపైకూడా కత్తిదూశారు. మమ్మల్ని దేశద్రోహులని గెంటివేస్తున్నారు. మామీద అక్కసుకొద్దీ ప్రజాపీడకులైన తిండిదొంగలకు, జమీందారులకు, రౌడీలకునవికర్రైనకాంగ్రెసుసంస్థలో స్థానమిస్తున్నారు. మాపై లాఠీలను ప్రయోగించమంటున్నారు పట్టాభిగారు. కాంగ్రెసు నాయకులు మాపార్టీ శ్రీలను అవరానిమాటలంటున్నారు. ఇదంతా సబబేనేమో మీరే నిర్ణయించాలి.

"మేము దేశద్రోహులమో, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రజాసేవకులమో తేల్చి చూసడానికి ఈఎన్నికల్లో పాల్గొంటున్నాము. కాంగ్రెసు బురఖాచేసుకొని, కాంగ్రెసుసంస్థనే నాశనం చేయజూస్తున్న ప్రజాద్రోహుల ఆటలను అరికట్టడానికే ఎన్నికల్లో పాల్గొంటున్నాం. స్వాతంత్ర్య సాధనకు కాంగ్రెసు-లీగు-కమ్యూనిస్టు ఐక్యతను సాధించడానికే పాల్గొంటున్నాం," అనిచెప్పి సుందరయ్యగారు పార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని వివరించారు.

సభకు వచ్చిన ఆరువేలమంది అత్యంత శ్రద్ధతో ఉపన్యాసాన్ని విన్నారు. సభను చెడగొట్టడానికి కొంతమంది కుర్రవాళ్ళకు కారాబువ్వలను, నక్షత్రాలను ఇచ్చి పంపారు పెద్దమనుషులు. కాని ఆకుర్రవాళ్ళు ఉపన్యాసము వింటూ వాటిసంగతే, మరచిపోయారు. పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు డాక్టరు ఏ. బి. నాగేశ్వరరావు కొంతమంది కుర్రవాళ్ళను మీటింగులో అల్లరి చేయమని కోరారు. "మేం చేయము - కావాలంటే మీరే చేసుకోండి" అని వారు తగిన బుద్ధి చెప్పారు.

★

తారతమ్యం

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు ప్రకాశంగారు, ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు సుందరయ్యగారు. ఒకరు జాతీయోద్యమంలో తల నెరిసిన వృద్ధ కేసరి. మరొకరు ప్రజాసేవలో సానదేరిన యువకులు. కృష్ణాజిల్లా దివిసీమలో ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి ఒకే గ్రామంలో ఉపన్యాసాలిచ్చారు.

కమ్యూనిస్టులు దేశద్రోహులు - వారికి పీకి నియమాలు లేవు - ప్రభుత్వానికి అమ్ముడుపోయారు - ప్రజల్లో వారికి స్థానం లేదు అని అడిపోసిన నాయకమ్మన్యులలో ప్రకాశం పంతులుగారొకరు. కమ్యూనిస్టులపై లాఠీ ప్రయోగించడం ఆక్షేపణీయంకాదని సెలవిచ్చిన పెద్దలు వారు.

కాని ప్రజలు వెల్లడి చేసిన అభిప్రాయమేమిటి? లాఠీలెత్తి తరిమిగొట్ట వలసిన అవినీతిపరులు కమ్యూనిస్టులు కారని వ్యక్తపరిచారు. అవనిగడ్డ (దివి తాలూకా) లో 5 వ తేదీని ప్రకాశంగారి మీటింగు జరిగింది. తాలూకాలో తమకు బలమయిన స్థానం అవనిగడ్డే అని చెప్పుకుంటారు కాంగ్రెసువారు. కాని, ప్రకాశంగారి మీటింగుకు 500 మంది, సుందరయ్యగారు మీటింగుకు 8000 వచ్చారు.

6 వ తేదీని కూచిపూడిలో కమ్యూనిస్టు పార్టీ మీటింగు. ఈ సభను గురించి గత నెల 29 వ తేకీ నుంచీ గ్రామగ్రామాల్లో ప్రచారం జరిగింది. కాని ఏవిధంగానయినా తగాదా తెచ్చి సభను పాడుచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పెద్దలు ప్రకాశంగారి మీటింగును ఆ ఊళ్ళోనే, ఆ తారీకునే, అదేచోట ఏర్పాటు చేశారు. మరొకచోట నిర్ణయించిన కార్యక్రమాన్ని మార్చి ఇలా చేశారు. 3 వ తేదీ నుంచి తమ మీటింగును గురించి ప్రచారం చేశారు.

కాని తగాదా రాకుండా చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు కమ్యూనిస్టులు. మొట్టమొదట ఒక సెంటరులో పెట్టాలనుకున్న సభను, కాంగ్రెసువారు కూడా అదేచోట పెట్టుకోవాలను కోవడంవల్ల, ప్రక్కగా ఉన్న మెట్ట చేలోకిమూర్చారు.

రెండు సభలూ ప్రారంభ మయినాయి. ప్రకాశంగారిమీటింగుకు 1500మందివచ్చారు. కమ్యూనిస్టు సభకు 34 గ్రామాలనుంచి మొత్తం 15000 మంది వచ్చారు. వీరిలో స్త్రీలు 1000 మంది; వ్యవసాయకూలీలు 4000, మిగతావారు రైతులు.

సుందరయ్యగారు లేచారు. దేశాన్ని నేడు దుర్కొంటున్న సమస్యలను వర్ణించారు. ఐక్యత కుదుర్చుకొని స్వాతంత్ర్యం సాధించవలసిన అవశ్యకతను వివరించారు. ఎన్నికల ప్రాధాన్యతను, పార్టీ స్వతంత్రంగా పోటీ చేయడంలో గల ప్రాముఖ్యాన్ని స్పష్టపరిచారు. రైతుల్ని, కార్మికుల్ని, ఎదుర్కొబోయే ఆర్థిక దుస్థితిని, నిరుద్యోగ సమస్యను పేర్కొన్నారు. వీటినుండికాపాడుకోవాలంటే ప్రధాన పరిశ్రమలను ప్రభుత్వపరం చేయడం; కొత్తపరిశ్రమలను నెలకొల్పడం; ప్రతి రైతుకు భూమి, ప్రతి కార్మికునకు ఉద్యోగం అవసరమన్నారు. తిండిదొంగలకు ఏలాంటి అవకాశం లేకుండా చేయడానికి ఆహార ధాన్యంయొక్క అమ్మకాన్ని ప్రభుత్వమేగు త్తకుతీసుకోవాలన్నారు. ఆంధ్రదేశం తనసిరిసంపద లన్నింటిని వినియోగించుకొని సర్వతోముఖాభివృద్ధి పొందాలంటే స్వతంత్ర భారత దేశంలోస్వయంనిర్ణయాధికారం గల ఆంధ్రజాతి ఉండాలన్నారు. కమ్యూనిస్టుపార్టీ శక్తికొలది కృషిచేస్తుందన్నారు.

ఆ వేలాది ప్రజలు తమకు సౌఖ్యదాయకమయిన కార్యక్రమాన్ని విని ఎంతో హర్షించారు.

ప్రకాశంగారు తమ ఎదుటనున్న 1500 మందికి ఏమి చెప్పారు? దేశాన్నెదుర్కొంటున్న విషమపరిస్థితుల ప్రసక్తి లేదు. వాటి నుండి కాపాడుకోగల కార్యక్రమం ఊసేలేదు. కాంగ్రెసు కార్యవర్గం ప్రకటించిన ఎన్నికల ప్రణాళికనువివరించడ మయినా లేదు. 60 ఏళ్ళ కాంగ్రెసు చరిత్రను చెప్పారు. ఇదివరకు తానుచేసిన త్యాగాన్ని పేర్కొన్నారు. ఓట్లను అర్థించారు. అంతే.

ప్రకాశం పంతులుగారూ! మీ సభకు 1500 మంది మాత్రమే వచ్చారంటే ఆ తప్పు ప్రజలది కాదు. కాంగ్రెసు చరిత్ర తెలియని వారు ఈనాడు ఎవరున్నారు? ప్రజలు కాంగ్రెసు నుండి ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం కోసం, దేశసౌభాగ్యదాయకమైన పంథా కోసం, ఎదురుచూస్తున్నారు. అది లోపించడంచూచి దిగులుపడుతున్నారు. కాని దిగులుతో చేతులుముడుచుకొని కూర్చుండకూడదు. నిర్మాణాత్మకమైన కార్యక్రమంతో ముందుకు వస్తూన్న పార్టీనిబలపరుస్తున్నారు.

★

గుడివాడలో

"అబ్బ! ఏం జనం కదిలిందిరా! ఎప్పుడూ చూడలేదు ఇంతజనంకదిలిరావడం" అన్న మాటలు నవంబరు 7 వ తేదీన గుడివాడలో ఎందరినుంచో వినబడ్డాయి. వెంటనుకు దగ్గరలోనే ఉంది పార్టీ ఆఫీసు. మూడు ముఖ్యమైన రోడ్లుకలిసే చోటు అది. ఆమూడురోడ్ల గుండా బండ్లమీదా, కాలినడకనూ అంతులేని ప్రవాహంగా వస్తున్నారు ప్రజలు. తమిరిశ, తొన్నపాడు మొదలైన గ్రామాలనుండి 250 బండ్లమీద వచ్చారు. గాంధీ, జిన్నా, జోషి పటాలతో అలంకరింపబడిన ప్రభలతో కొన్ని బండ్లువచ్చాయి. "స్వతంత్ర భారత్‌కి జై;" "కమ్యూనిస్టు పార్టీకి జై;" అనే నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. ఆయమయిందు 80 గ్రామాలనుండి 20 వేలమంది ప్రజలు ప్రోగయారు. వారిలో స్త్రీలు 3 వేలకు పైగా ఉంటారు.

ఆనాడు సోవియట్ విప్లవ దినోత్సవం. ఆసందర్భంలోనే కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని తమ ఎదుట పెట్టడానికి సుందరయ్య, చలసాని వాసుదేవరావు, గుంటూరు బాపనయ్యలు వస్తున్నారని ఆగ్రామాల ప్రజలు విన్నారు. భోజనాలు మూటగట్టుకొని వేలాదిగ స్త్రీ పురుషులు, రైతుకూలీలు తరలివచ్చారు. "నేల ఈనినట్లు వస్తున్నారోయ్"— అన్నాడొక రైతు.

మధ్యాహ్నం మూడు గంటలకు ఊరేగింపు ప్రారంభమయింది. 6 వేల మంది పాల్గొన్నారు. 250 బండ్లు వరుసగా ఊరేగింపు వెంట నడిచాయి. మధ్యమధ్య బ్యాండు వాయిద్యాలు.

ప్రజా చైతన్యాన్ని అభిలషించే ప్రతివారి హృదయాలు ఆదృశ్యాన్ని చూచి ఉప్పొంగాయి. కాని పట్టణ కాంగ్రెసు ప్రముఖులైన పొట్లూరి సత్యనారాయణ కొట్టు ముందుకి వచ్చే సరికి, అక్కడ పోగైయున్న బురఖా కాంగ్రెసు వాదులు నోటికి వచ్చినట్లు తిట్టారు. హైస్కూలు వద్దకు వచ్చేసరికి, విద్యార్థి కాంగ్రెసు ప్రబుద్ధులు గొంతులు తెగచించుకొని దూషించారు, రాళ్లు రువ్వారు.

20,000 లతో మహాసభ

సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభమయింది. 20 వేల మందితో సభాస్థలం కిటకిటలాడుతూంది. మూడువేల మంది స్త్రీలు వచ్చారు. అస్వస్థతవల్ల వాసుదేవరావుగారు రాలేదు. కామ్రేడ్ కొసరాజు శేషయ్య అధ్యక్షను సభ ప్రారంభ మయింది. వ్యవసాయకూలీలకు కమ్యూనిస్టు పార్టీచేసిన సేవను కామ్రేడ్ గుంటూరు బాపనయ్య వివరించారు. ఆతరువాత సుందరయ్యగారు ఉపన్యాసం ప్రారంభించారు. మనలాగానే బానిసత్వంలో మ్రగ్గుతూండిన రష్యన్ ప్రజలు సోవియట్ విప్లవంద్వారా సాధించిన అపూర్వ విజయాలను పేర్కొన్నారు. ప్రపంచంలో అందరి ప్రజలకు ఇలాంటి విజయాలు సాధ్యమని ఆచరణలో వారు రుజువుచేశారన్నారు. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంకింద రష్యాలో శోషరహిత వ్యవస్థ ఏర్పడి ప్రతిరైతుకు పని పడేటంత భూమి, ప్రతి కార్మికునకు ఉద్యోగం, ప్రతి బాలబాలికకు విద్య లభిస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యవస్థనే మన దేశంలో కూడా స్థాపించడం కమ్యూనిస్టు పార్టీ ఆశయమన్నారు.

తరవాత కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని వివరించారు. ఇలాంటి కార్యక్రమముతో ప్రజల మధ్య పనిచేస్తున్న కమ్యూనిస్టుల్ని కాంగ్రెసు నాయకులు దేశద్రోహులంటున్నారు. ఎందువల్ల? ఈనాడు జమీందార్లు, పెద్దపెట్టుబడి (మిగతా 10 పేజీలో)

పట్టాభి లాఠీ సిద్ధాంతం ఫలిస్తూంది

పట్టాభిగారి 'లాఠీ' సిద్ధాంతం ఆంధ్రలో తన విషఫలాలను బాగా చూపిస్తూంది. గుడివాడలోనేమి జరిగిందో మరో పేజీలో చూడగలరు.

మొన్న 6 వ తేదీని రాజమండ్రిలో యువజన కాంగ్రెసు పేరిట ఒకసభ జరిగింది. వకావేది విశ్వేశ్వరావు అధ్యక్షుడు; భూపతి కోటేశ్వరరావు ఉపన్యాసకుడు. కోటేశ్వరరావు నోటికివచ్చిన అబద్ధాలన్నీ ఒలకబోసి, "సమాధానం చెప్పగల మగ కమ్యూనిస్టు ఎవడైనా ఉంటే రమ్మనండి" అని సవాల్ చేశాడు.

కామ్రేడ్ పరిటాల చౌదరి తనకు టైము ఇస్తే సమాధానం చెబుతాననిలేచాడు. వెంటనే అధ్యక్షుడు లేచి, దూరదృష్టియంత్రంలో "వలంటీర్లూ, నేను చెప్పిన పనులు నిర్వర్తించండి. మీరు నలుమూలలా నిల్చోండి" అని వాలంటీర్లు హెచ్చరించాడు. వలంటీర్లు నలుమూలలా సర్దుకున్నారు. ఎందుకా-అని ప్రజలు వింతగా చూస్తున్నారు. అంతలోనే రాళ్లు కురవసాగాయి. "కమ్యూనిస్టులు రాళ్లురువ్వుతున్నారు. ఒకచిన్న పిల్లకు దెబ్బతగిలి రక్తం కారుతోంది"ని అధ్యక్షుడు ప్రకటించాడు. ఇంతలోనే పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు డాక్టరు ఏ. బి. నాగేశ్వరరావుగారు లేచి, "చౌదరి, చూడవోయ్-మీకమ్యూనిస్టులు ఎంత అల్లరిచేస్తున్నారో." అంటూ పరిటాల చౌదరిని నడుంపట్టుకొని ప్లాటుఫారం దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. దాగానే అధ్యక్షులు వకానేని విశ్వేశ్వరరావు, కామ్రేడ్ చౌదరి జుట్టు లంకించుకున్నారు. వీళ్ళిద్దరూ కామ్రేడ్‌ని ఇలా కదలకుండా పట్టుకునేసరికి ఇక్కడసిద్ధంగా కాచుకొనివున్న 'వలంటీర్లు' కొట్టారు, కాళ్ళతోతన్నారు. 'అయ్యో'అంటూ అడ్డువచ్చిన ఒక ముసలాయన్నకూడా పట్టుకొనికొట్టారు. చౌదరికి ముక్కు పగిలి నెత్తురు ధారగా కారింది. ఈకొట్టడంలో చివుకుల వెంకటేశ్వరరావు ప్రముఖపాత్ర వహించారు.

ముందు సవాలుచేయడం; ఎవరూ జవాబు చెప్పకపోతే తమ ప్రతాపాన్ని ప్రకటించుకోడం. జవాబు చెప్పడానికివస్తే చుట్టూవున్న తమ తొంగువారిచేత రాళ్ళు రువ్వించి, దాన్ని కమ్యూనిస్టులకు రుద్దడం ఇదీ అవతమ ఏర్పాటుచేసిన కాంగ్రెసు పెద్దల ప్లాను. పాలకోడేటి సూర్యప్రకాశరావుగారుమొదలైనకొంతమంది కాంగ్రెసు ప్రముఖులను మావిలేఖరికలుసుకోగా "పిల్లకు దెబ్బ తగలడం నిజమే. కాని రాయి విసిరిందెవరో తెలియదు. కమ్యూనిస్టులే విసరారనడం తప్పు" అని అందించారు.

గుంటూరులో ఫాసిస్టు చర్యలు

ఇక గుంటూరులో జరిగిన ఘటనలు చూడండి:

మొన్న ఏడవ తేదీని మొవలికంటి తిరుమలరావు పక్కంరాజా, క్రొవ్విడి లింగరాజు గార్లు గుంటూరులో సభ జరిపారు. సభకు 250 మంది వచ్చారు.

"ప్రజాశక్తి అమ్మకుసే పంచమాంగ
దళముట్టి
దావగొట్టి చెవులుమూసిపంపిపారవేయరా!
కళ్ళునీళ్ల పెట్టినా కాళ్ళుపట్టి వేడినా
కనికరమింతైన లేక కత్తినట్టి నరకరా!"

అనే పాటతో సభ ప్రారంభమయింది. వేదికపైనున్న నాయకులు తప్ప మరెవ్వరూ ఈ పాటను హర్షించలేదు. ఇక ఉపన్యాసాల సంగతి వేరే చెప్పనక్కరలేదు.

తరువాత 10 వ తేదీని కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల సభ జరిగింది. 1700 మందితో ఊరేగింపు; 5000 మందితో సభ జరిగింది. సుందరయ్యగారు ఉపన్యసించారు. ఈసభను చూచి ఓర్వలేకపోయిన ఛుంటరుల దారుణ చర్యలు, గుంటూరు పట్టణ కమ్యూనిస్టు కమిటీ ప్రచురించిన కరపత్రంలోని ఈ దిగువ భాగాలు స్పష్టపరుస్తున్నాయి:

"10.11.45 న గొప్ప ఊరేగింపు, బహిరంగసభ జరిపాం. కాని కాంగ్రెసు పేరున సంచరించే రౌడీలు యీ ప్రజాసమూహాన్ని చూడలేకపోయారు. పొలికేకలు, వెక్కిరింతలు, బూతులు మొదలుపెట్టి మొదటినుంచి చివరిదాకా మీటింగును చెడగొట్ట ప్రయత్నించారు. అది సాధ్యంగాక ప్రశాంతంగా వింటున్న ప్రజలపై రాళ్ళురువ్వారు. కోటేశ్వరరావు అనే విద్యార్థికి తలబొప్పికట్టింది. అప్పటికి తనివితీరక, దారులు కాచారు. మీటింగునుండి ఇంటికి పోతున్న డాక్టరు రామరాజు పుండరీకాక్షుడుగార్ని పడవేసికొట్టారు. రైలుగేటువద్ద రౌడీలు గుంపులు గుంపులుగా గూడి, కొరిటిపాడు, అరండల్‌పేట ప్రజల్ని, కామ్రేడ్సును అడ్డగించారు. ధైర్యం చేసి ముందుకు పోయినవారిపై రాళ్ళవర్షం కురిపించారు. యన్. ఆర్. కోటేశ్వరరావు అనే రౌడీ, గోపాలం (డా॥ చలపతిరావుగారి కాంపౌండరు) యీ రౌడీ గ్రూపుకు నాయకత్వం వహించారు. పి. శ్రీరామమూర్తి (తెలగా హాస్టలు) అనే బి. కాం విద్యార్థిని, మరొక కాలేజీవిద్యార్థిని, ఆంధ్రప్రభ అమ్మే పెద్దబ్బాయిని దారులుకాచికొట్టారు. అర్ధరాత్రివేళ జిల్లా విద్యార్థిసంఘ ఆఫీసుపైదాడిచేసి ఇంటిపెద్దలు ఎన్ని చివాట్లుపెట్టినా వినక, బోర్డు ఎత్తుకొనిపోయారు. అరండల్‌పేటలో అర్ధరాత్రివేళ పెంషైర్ (పెయింటరు) ఇంటిపై దాడిచేసి అడ్డంవచ్చిన అతని తల్లిని కాలితోతన్నారు.

11.11.45 ఉదయం జిల్లాకమిటీ ఆఫీసునుండి ఇంటికి పోతున్న కామ్రేడ్ ఉన్నవ గోపాలకృష్ణయ్యగారిని (ఎడ్వకేటు) తాలూకా ఆఫీసు ఎదుట యన్. ఆర్. కోటీశ్వరరావు, అతని బావమరదినిమరొక రౌడీని కూడగట్టుకొని, బాడా కర్రలతో స్పృహ తప్పేదాకా కొట్టారు. వందమంది మూక మళ్ళీ సిద్ధమై జిల్లా విద్యార్థిసంఘ ఆఫీసును చుట్టుముట్టారు. ఆఫీసు విద్యార్థుల్ని బయటికొస్తే చంపుతామని నోటికొచ్చిన బూతులు 2 గంటలసేపు కూస్తూ రాళ్ళు విసిరారు. సైకిలెక్కి వస్తున్న విద్యార్థిని కోటీశ్వరరావు కొట్టి కమ్యూనిస్టుని కాదనమని నిర్బంధించారు. ప్రాణంపోయినా అనను అన్నాడు ఆవిద్యార్థి. అతన్నికాళ్లుపెట్టి కట్ట సిద్ధమయ్యారు. దారినిపోయే ప్రజలు అడ్డంవచ్చి (మిగతా 3 వ పేజీ)

(మా విలేకరులు) వారు, కాంగ్రెస్వాదుల పనులనుబట్టి ఈనాయకులలోనయిపోతున్నారు. కమ్యూనిస్టులు మొదటినుంచి ఈ జమీందారులను, పెట్టుబడిదార్లను ఎదుర్కొని పోరాడుతున్నారన్నారు.

అల్లరి

సభలో అల్లరిచేయడానికి వచ్చిన రౌడీల దుశ్చేష్టలప్పటికే ప్రారంభమయాయి. స్త్రీలను బండబూతులు తిట్టారు. చాటుమాటునుండి రాళ్ళు రువ్వారు. 30 మంది స్త్రీ పురుషులకు దెబ్బలు తగిలాయి. కొందరికి తల పగిలి రక్తంకారింది. జమీందిటుకుర్రుమంచి వచ్చిన ఎనిమిదేళ్ళ హరిజనబాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ఈ రౌడీ చేష్టల్లో ప్రముఖపాత్ర వహించింది కురుమద్దాలి కోటేశ్వరరావు, ఉణ్ణా వెంకటపతి, మస్తానురావు, శ్రీశైలం, అట్లూరి వెంకటేశ్వరరావు, అట్లూరి సూర్యనారాయణ వగైరాలు. వీరిలో చివరి ఇరువురు 1942 ఆగస్టుఉద్యమంలో పట్టాలుపీకి, పోలీసులు వచ్చేసరికి అపూర్వంగా తయారైన వీరులు. వెంకటేశ్వరరావు ధాన్యం కమీషన్ వ్యాపారంలో రైతులను పిప్పిచేసుకు తినడంలో ఆరితేరినఘటం. వీరికి విద్యార్థి కాంగ్రెసు వారు తోడయారు. ఈ రౌడీ చేష్టలు జరుగుతూన్నప్పుడు తెలకపల్లి లక్ష్మినరసింహారావుగారు అసలలోనే ఉన్నారు. కాంగ్రెసుపేరుతో ఈరౌడీ చేష్టలు జరుగుతూన్నా, ఆయన చూస్తూఊరుకున్నారంటే, దీనికి ఇతని మద్దతు పూర్తిగా ఉందని స్పష్టమవుతూంది.

ఈగడ గుడివాడలోనే ప్రకాశం పంతులుగారు ఒక పెద్ద మీటింగు పెట్టి కమ్యూనిస్టుల్ని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఆసభలో వందలకొలది కమ్యూనిస్టులున్నా, ఏమీ అనలేదు. సభ కంతరాయం కలిగించలేదు. అప్పటి కమ్యూనిస్టుల ప్రవర్తననీ, ఇప్పటి బురఖా కాంగ్రెసు రౌడీల ప్రవర్తననీ, గమనించిన ప్రజలేమనుకొంటున్నారో ప్రకాశంగారు ఒక్కసారివింటేబాగుంటుంది.

ప. గో. జిల్లా
చేనేత పారిశ్రామిక
తృతీయ మహాసభ
నవంబరు నెల 20, 21: ఏలూరులో
అధ్యక్షులు :
శ్రీ పుత్సల సత్యనారాయణగారు
(ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాధ్యక్షులు)
జెండా ప్రతిష్ఠాపకులు :
శ్రీ కస్తూరి కుటుంబరావుగారు
(గుంటూరుజిల్లా చేనేత పారిశ్రామిక ఆర్గనైజరు)

గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాలవారేమనుకుంటున్నారో వెళ్ళి వింటే బాగుంటుంది. "ఇలాంటివారందరూ కూడబట్టే కాంగ్రెసు ఈ స్థితికి వచ్చేస్తూంది"ని ఒక 70 ఏండ్ల వృద్ధు అన్నారు.

కూచిపూడిలో లాగానే కమ్యూనిస్టులకు పోటీగా గుడివాడలోను, గన్నవరంలోను, సభలు పెట్టవలసిందని ప్రకాశంగారిని స్థానిక కాంగ్రెసు నాయకులు కోరితే, ఆయన అందు కంగీకరించలేదట. అసలు సభలయినా పెట్టడానికి వెనుకాడవలసిన స్థితికి తెచ్చింది పై రౌడీ మూకలతో సంబంధమూ, వారి ఫాసిస్టు పద్ధతులను సహించడమూను. దీనిని ప్రకాశంగారు, వారి తోటినాయకులు గుర్తించాలి. ఇప్పటికయినా మించిపోయిందిలేదు. ఈవిధంగా నాయకులు తమ నుండి పారిపోవాలనికాదు ప్రజలు కోరుతూంది. ఈ ప్రజా వ్యతిరేక కుట్లనంతా కదిలేసుకొని, సవ్యమైన మార్గాల్లో తమకు నాయకత్వం వహించి ముందుకు నడిపించాలనే కోరుతున్నారు. కమ్యూనిస్టులు కోరుతున్నదీ ఇదే. అలా జరిపించడానికే వారు ఎన్నికల్లో పాల్గొంటున్నారు.

కృష్ణాజిల్లా యువజనసంఘ మహాసభలు
ఈనెల 21 నుండి 24 వరకు కోలవెన్నులో
మహాసభ ప్రారంభకులు : మాకినేని బసవపున్నయ్యగారు
ఉపన్యాసకులు : చంద్ర రాజేశ్వరరావుగారు
జెండా ప్రతిష్ఠాపకులు : యం. పరమేశ్వరన్‌గారు
(ఆలిండియా విద్యార్థిసంఘ సహాయ కార్యదర్శి)
వైజ్ఞానిక మహాసభ
అధ్యక్షులు : కంభంపాటి సత్యనారాయణగారు (యం. ఏ.)
ప్రారంభకులు : ముక్కామల నాగభూషణంగారు
ఉపన్యాసకులు : కోడూరి అచ్చయ్యగారు (నాట్యకళాగురువు)
పిలకా గణపతిశాస్త్రిగారు
ప్రతిరాత్రి వ్యాయామ ప్రదర్శనాలు. ప్రజా నాట్యమండలి నృత్యములు ఉంటాయి.
ప్రతినిధుల సమావేశం
(5 గురికి ఒకరు చొప్పున 10 మంది వరకూ గ్రామ లేక పేట సంఘంనుండి ప్రతినిధులుగా రావచ్చును. ప్రతినిధి రుసుం 1-0-0)
తాతినేని సూర్యప్రకాశరావు
కార్యదర్శి
కృష్ణాజిల్లా యువజన సంఘం.

ఎన్నికలలో ★ ఎందుకు పాల్గొంటున్నాము

(కవ పేజీ తరువాయి)

మేము ఎన్నికలలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏమంటే: ప్రజాభిప్రాయాన్ని పొందడంద్వారా 'మాపార్టీయొక్క దేశభక్తియుత కార్యక్రమాన్ని ప్రజల్లో రుజువు చేసుకోదలచేం. మాకు బలం ఎక్కడనుంచి వచ్చిందో చూపదలచుకున్నాం. అప్పుడు కాంగ్రెసు నాయకులు-వారి అనుచరులు తాము మావల్లఎంతఅపచారం చేశారో తెలుసుకుంటారు. వారి కమ్యూనిస్టు వ్యతిరేక దండయాత్ర ఎలాంటిఫలితాలకు దారితీస్తుందో గ్రహిస్తారు.

కాంగ్రెసుతో కలసి పనిచేయడం మా పాలసీ: దాన్ని వదలగొట్టదలచేము. ఐతే, మమ్మల్ని వదగొట్టడమే ప్రస్తుత కాంగ్రెసు పాలసీగా కనబడుతోంది. కనుక, మేం మా పాలసీని ప్రజలయెదుటపెట్టి, ప్రజల నిర్ణయాన్ని కోరుతున్నాం. మేమనుసరిస్తూన్న పంథానరియైనదని, అదిస్వాతంత్ర్య సాధనకు దోహదమిచ్చేదని, ప్రజ లంగీకరిస్తున్నారు. యీవిషయాన్ని మేము చూపదలచుకొన్నాం. కాంగ్రెసు-కమ్యూనిస్టుఐక్యతకు ఇదేచక్కని మార్గమని మా నమ్మకం. ఐక్యత రాకుండా ఇప్పటి మాదిరిగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు కాంగ్రెసు సంస్థను నడుపుతూ ఉంటే, దేశం ఎంత దీనస్థితిలో పడుతుందో మాకు తెలుసు చైనాలో జరుగుతూన్న అంతర్యుద్ధం, యూరపులో ప్రజలనుభవించిన దాస్యం, మన దేశానికికూడా వాటిల్లుతాయి.

కమ్యూనిస్టు ప్రచారం మావ్యతిరేకులకు అమితమైన భయం కలిగిస్తోంది, అందుకనే, వారు మానభలలో అల్లరిచేస్తున్నారు. మామీద నిందారోపణలు చేస్తున్నారు. కాని మేం మాత్రం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారమంటే భయపడం. వారి దుష్ప్రచారానికి ప్రజల యెదుట జవాబు చెపుతాం. ఇందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకొంటాం. మాపాలసీని గురించి ప్రజల్లో ప్రచారం చేయడానికి ఎన్ని ఎక్కువ అవకాశాలు మాకుంటే, అంత ఎక్కువగా మేం ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాం.

కమ్యూనిస్టుల కర్తవ్యాలు

కమ్యూనిస్టుపార్టీసభ్యులందరికీ నాహెచ్చరిక ఏమంటే : నిస్పృహ కలిగించే చర్చలతో మీకాలాన్ని వృధాచేయకండి. కాంగ్రెసు నాయకులు ఎంతవరకు వెళ్ళుకున్నారురా!అని గుండెలు బాదుకోకండి. కమ్యూనిస్టు వ్యతిరేకుల్ని తిట్టిపోస్తూ సంతృప్తి పడకండి. మీ పైకమిటీల ఉత్తరువులకోసం ఎదురుచూస్తూ పనిని మానుకోకండి. ఎందువల్లనంటే, ఇప్పుడు మనమొక నూతన దశలో ఉన్నాం. ఇంతవరకు మనం ఏ కాంగ్రెసుపాలసీని సమర్థిస్తూదుష్ప్రచారాన్నిఎదుర్కొంటూ వచ్చామో ఆ కాంగ్రెసు నాయకులే మన పాలసీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారు; మనమీద జమీందారీ రౌడీలను గ్రామపెత్తందార్లను, కంట్రాక్టరులను, బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తుల్ని, ఉసికొలుపుతున్నారు. ఇలాంటివారితో మనం ఇంతవరకూ కాంగ్రెసువాదులుగా పోరాడుతూవచ్చాం. రైతు సంఘప్రచారకులుగా, కార్మికోద్యమ నిర్మాతలుగా, వారిని ఎదుర్కోవడంలో కాంగ్రెసు మనకు సాయపడుతూ వచ్చింది.

అన్ని పార్టీ కమిటీలు, అందరు పార్టీ సభ్యులు, ఇదివర కెన్నడూ పనిచేయనంత తీవ్రంగా ఇప్పుడు పనిచేయవలసియుంది.

1. ఏ కాంగ్రెసు సభలోనైనా మన పార్టీ మీద దుష్ప్రచారం చేస్తే, సాధ్యమైనంత వెంటనే మీరు కూడా సభ జరిపి, తగిన రీతిని జవాబు చెప్పండి. 'పార్టీ పాలసీని ప్రజల హృదయాలకు హత్తుకునేలా విస్పష్టం చేయండి.

కాంగ్రెసు సభలలో మన మీద ఎవరు ఎంత నీచమైనఆరోపణలు చేస్తున్నా, గలాటా చేయవద్దు; మధ్యలో ఆటంకాలు కలుగజేయవద్దు. వెంటనే వాటికి జవాబు చెప్పడానికి సభ జరపండి. అందులో గలాటా జరక్కుండా చూడ్డానికి అన్ని యేర్పాట్లు చేయండి. గలాటా జరుగుతుందనే అంచనాతోనే ప్రారంభించండి.

2. మన కామ్రేడ్సు ఒంటరిగా వెళ్తూన్నప్పుడుగాని, కలిసి వెళ్తున్నప్పుడుగాని ఎవరైనా మీదపడి కొడితే ధైర్యంగా ఆత్మరక్షణ చేసుకోండి. అక్కడ నివసించే యిరుగుపొరుగు ప్రజల్ని సమీకరించి, ఎవరు ఎలాంటివారో స్పష్టంచేయండి.

మహిళా కామ్రేడ్సు! మిమ్మల్ని ఎవరైనా బూతుకూతలు కూసినా, అవమానించడానికి ప్రయత్నించినా, మొహం వాచేటట్లు చివాట్లు పెట్టండి. అవసరమైతే, గిర్రున తిరిగి కింద పడేలా లాగికొట్టండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనాసరే, ఎన్నికష్టాలు వచ్చినా సరే, ఎట్టి ప్రదేశమైనా సరే - ప్రతికామ్రేడ్ ధైర్యంతో ఆత్మరక్షణ చేసుకోవాలి.

అప్పటి కప్పుడే యిదంతా జరగాలి. ఎదురుదాడులు చేయడంగాని, అందుకువన్నాహాలు చేయడంగాని, పనికిరాదు.

3. కమ్యూనిస్టు వ్యతిరేకులు దౌర్జన్యం చేసినా, బూతుకూతలు కూసినా, వెంటనే స్థానికపార్టీ కమిటీలు క్రింది చర్యలు తీసుకోవాలి :

(అ) యదార్థ ఘటనలను వివరిస్తూ కరపత్రం అచ్చువేసి, ప్రజల్లో విరివిగా పంచిపెట్టాలి. స్థానిక పత్రికావిలేఖరులు పంపే అబద్ధపు రిపోర్టులకు తగిన జవాబుగా, జరిగినది ఉన్నదిఉన్నట్లుగానే చిత్రించాలి. అతిశయోక్తులు పనికిరావు.

(ఆ) పార్టీ సభ్యులందరినీ, పార్టీ కార్యక్రమాన్ని అమలుజరిపేవారందరినీ, సమావేశపరచి ప్రజల్లో ప్రచారం చేయడానికి పంపాలి. ప్రజలు క్షోభ్యం కలిగించుకొనేలా చేయాలి. ఎన్నికలు పోలీసుల ఆధిపత్యం క్రింద జరిగేగతి పట్టకుండా ఆ గ్రామాన్ని లేదా పట్టణాన్ని కాపాడ్డం ప్రజలందరి కర్తవ్యం అని ప్రబోధం చెయ్యాలి. బహిరంగ సభలపై నిషేధాజ్ఞలు వచ్చే అవకాశాన్ని తప్పించమని హెచ్చరించాలి. రాజకీయ జీవితమే అసాధ్యమయేటట్లు చేయవద్దని విజ్ఞప్తి చేయాలి.

(ఇ) స్థానిక పార్టీ నాయకులు, పార్టీని బలపరిచే గ్రామపెద్దలు ప్రతి కాంగ్రెసు నాయకుని వద్దకు వెళ్ళి మాట్లాడాలి. మనమీదికి రౌడీలను పంపడం న్యాయం కాదని, అపుచేయవలసిందని, చెప్పాలి. కాంగ్రెసు ప్రచారకుల్ని గూండాలుగా తయారు చేయవద్దని హెచ్చరించాలి.

కొత్తవిధమైన పార్టీ

కమ్యూనిస్టు వ్యతిరేకుల రౌడీ చర్యలను కాంగ్రెసువాదుల్లో ఎక్కువమంది అసహ్యించుకుంటున్నారు. ఐతే, వాటినిఆపడానికి స్వయంగా ముందుకురారు. ఎందుకంటే యీరోజున కాంగ్రెసుయంత్రం కమ్యూనిస్టు వ్యతిరేకుల చేతుల్లోనేఉంది. వారేదాన్నినడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, స్థానికంగా గౌరవంగలిగిన కాంగ్రెసు నాయకులు తమతోటి ప్రచారకుల్ని వ్యక్తిగతంగానైనా మందలించకపోతే, మానవ సభ్యతకు అవసరమైన సామాన్య మర్యాదలను కాపాడకపోతే, దేశానికి ఎలా స్వాతంత్ర్యం లభిస్తుంది? ఎలా దాన్ని నిలుపుకొనగలం? అని అడిగి, వారిని ఉత్తేజపరచాలి.

మనం చేసే ఆందోళనలో, ప్రజలఉత్తమ లక్షణాలను ఉద్దీపింపజేయాలి. మనరాజకీయ పార్టీల సత్సాంప్రదాయాలను ఎత్తిచూపాలి. అందరితోనూ వినయంగా ప్రవర్తించాలి. ఎంతైనా మనది యువకదశలో ఉన్న పార్టీ. దేశాన్నినడిపే పెద్దనాయకులతో, ప్రజలందరికి సంబంధించిన స్వాతంత్ర్య సమస్యపై మనం రాజకీయచర్చ చేస్తున్నాం.

మన పాలసీని ఓపికతో, సూటిగా, స్పష్టంగా ప్రజల ఎదుట పెట్టగలిగితే, మన పార్టీకి ఓటమి అసంభవం. కాంగ్రెసు సంస్థను నాశనం చేయడం మన ఉద్దేశం కాదు. కాంగ్రెసు నాయకులచేత కొంచెం ప్రశాంతంగా ఆలోచించేటట్లు చేయడమే మన ఉద్దేశం. అందరిమీద పెత్తనం చెలాయిస్తూన్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని తొలగించడానికి కమ్యూనిస్టులు, కాంగ్రెసువాదులు కలిసి పనిచేయడమే మన ధ్యేయం.

కాబట్టి పార్టీసభ్యు లందరికీ నాహెచ్చరిక ఇది: ఏవిషయంలోనైనాసరే సంకుచితదృష్టితో పోవడం అంటే, పార్టీకి నష్టం కలుగజేయడమన్నమాట. మనదొక కొత్త విధమైన పార్టీ అని, ఎవరెన్ని అన్నా రెచ్చిపోమని, మన వ్యతిరేకులమీద నీచ ప్రచారం చేయమని, ప్రజలచేత గుర్తింపజేయాలి. ప్రజలమన్నన లను సంపాదించాలి. పార్టీకి అఖండ విజయం చేకూర్చగల మార్గమిదే.

దొంగమార్కెట్లు

2.11.45 న మాకు యీవార్తవచ్చింది. "గత నెల 31 వ తేదీ రాత్రి పది గంటలకు లక్ష్మణేశ్వరంగ్రామంనుంచి అంతర్వేదిగ్రామ (రాజోలుతాలూకా) కాపురస్తుడు, ఎనుముల గురయ్యగారు 45 బస్తాల బియ్యాన్ని, పది బస్తాల ధాన్యాన్ని గోదావరిదాటిస్తూ ఎవరైనా అడ్డంవస్తే వారిపై దౌర్జన్యం చేయించడానికి 20 మందిని కావలావుంచాడు. ఈ సంగతి కమ్యూనిస్టులకు తెలిసి రెవిన్యూ ఇన్‌స్పెక్టరును అక్కడికి తీసుకుపోయి. సరుకుతో పడవ గోదావరిదాటుతూ వుండగాఆపుచేశారు. పడవను ఒడ్డుకు తీసుకొనివచ్చి పంచాయిషీ తీసుకున్నారు. సరుకును రెవిన్యూ ఇన్‌స్పెక్టరు స్వాధీన పరచుకొని, కేసు రికార్డు చేశారు."

★

దొంగవ్యాపారం లేని గ్రామమే లేదంటే అతిశయోక్తికాదు. ప్రజలు తిండి లేక మలమలమాడి చచ్చినాసరే, దొంగవ్యాపారులకు కావలసింది తమలాభాలుమాత్రమే. గత మూడు సంవత్సరాలనుంచీ ప్రజలు యీ దొంగవ్యాపారులకు ఎరఅయిపోకుండా అహోరాత్రులు ఎలా కమ్యూనిస్టుపార్టీపని చేసిందో ఆంధ్రప్రజలందరికితెలుసు. కమ్యూనిస్టుల స్వార్థరహితమైన సేవాపరతంత్రత వారిని ప్రజల తలలోని నాల్కగాచేసింది. ఇది దొంగవ్యాపారులవంటి ప్రజాశత్రువులకు, జాతీయత పేరిట వచ్చి అబద్ధాలు ప్రచారం చేసే కొన్నిపత్రికలకూ కంటకంగావుండడం సహజమే. ఈమచ్చు తునకచూడండి :

19-10-45 వ తేదీ జమీన్‌రైతు పత్రికలో 'యానాదయ్య' అనే ఆత్మకూరుకమ్యూనిస్టు,చిట్టిపాడుకు లైసెన్సు లేకండా వ్యాపారం చేస్తూన్న వర్తకుణ్ని పట్టుకొని, 50 రూపాయలు లంచం పుచ్చుకొని వదిలివేసినట్లు, తన భాగం పదిరూపాయిలు మాత్రమే వచ్చిందని (యితర కమ్యూనిస్టులకు కూడా భాగం వుందని 'శుద్ధజాతీయత' గల జమీన్‌రైతు సూచన!) యీ యానాదయ్య పెద్దమనుష్యులముందు అంగీకరించేడనీ, జమీన్‌రైతు ప్రకటించింది.

ఈవార్తచూసి కామ్రేడ్ బి సి. కొండయ్య చిట్టిపాడువెళ్ళి, ఆవ్యాపారిని పై విషయమై ప్రశ్నించేడు. నేను యేకమ్యూనిస్టుకూ డబ్బు యివ్వలేదు అని ఆవ్యాపారి ప్రజల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఇంకొకటేమంటే, యానాదయ్య అనే పేరుగల కమ్యూనిస్టు ఆత్మకూరు తాలూకాలో ఎవరూలేరు.

కమ్యూనిస్టుపార్టీమీద ఇలా తుచ్ఛమైన నేరం వేసినవారికి బుద్ధిచెప్పడానికి, కమ్యూనిస్టులు ఆత్మకూరు "న్యూస్‌బోర్డు" పైనా, బహిరంగసభలోనూ రుజువు చెయ్యమని సవాలు చేసేరు. ఎవ్వరూకిక్కురు మనలేదు. కేసు పెడతారేమోనని భయపడి, ఆవ్యాపారి పరారి అయ్యేడు.

ఏజంట్లకు విజ్ఞప్తి

★

కామ్రేడ్సు,

మీరుదినపత్రికకు అనుమతివచ్చిన వార్తను చూచేవుంటారు. మీ బాకీలు వెంటనే చెల్లించాలి. లేకపోతే దినపత్రికకు యేజన్సీలు ఇవ్వటము అసాధ్యమవుతుంది. నవంబరు మొదటివారంలోగా మీ బాకీలన్నీ పూర్తిగా చెల్లించాలి. లేకపోతే 3 వ వారం పేపరులో చెల్లించని వారిపేర్లు బ్లాక్‌లిస్టులో ప్రకటించవలసి వస్తుంది.

— మేనేజరు.

అఖిల భారత విద్యార్థి మహాసభకు తోడ్పడండి

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ పుట్టిన దగ్గరనుంచీ విద్యార్థుల న్యాయమైన హక్కులను, కోర్కెలను సాధించటం కోసం కృషి చేస్తూంది. యుద్ధపరిస్థితుల్లోను, ఆర్థిక సంక్షోభంవల్లా, మన విద్యాసౌకర్యాలను గొప్ప ప్రమాదం ఎదుర్కొంది. ఈ ప్రమాదం తప్పి విద్యావ్యాప్తి నిరాటంకంగా సాగే మార్పు చూడవలసి ఉంది.

ఈ విషయంలో శక్తికొలది పనిచేస్తూన్నందుకు అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ గర్వపడుతూంది. బెంగాల్లో కరువు కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగు రక్షణ పదుపాయాల కోసమూ, విద్యా సంస్థలు ఆగిపోకుండా ఉండడానికి ఫెడరేషన్ ఎంతో కృషి చేసింది. కాగితం, కిరసనాయిలు, పాఠ్యపుస్తకాలు కంట్రోలురేటుకు విరివిగా అమ్మవలసిందని దేశమంతటా ఉద్యమం జరిపాం. పాఠశాలల్లోను, హాస్టళ్ళలోను, ఎక్కువమంది విద్యార్థులు చేరడానికి వసతి కలిగించాలని ఆందోళన చేశాం. విద్యాసంస్థల్లో అభివృద్ధికరమైన వైజ్ఞానిక, సాంఘిక రాజకీయ కార్యకలాపాల కోసం పాటుబడ్డాం. సంఘాలను స్థాపించి, పౌరసత్వ హక్కులను కాపాడడానికి కృషిచేశాం.

ఇంతచేసినా ఇంకా చేయవలసిందెంతో ఉంది. యుద్ధ ప్రయత్నాలకోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పాఠశాల భవనాలను తిరిగి పొందవలసి ఉంది. తగిన కరువు భత్యాలు లభించకపోవడంవల్ల అనేక ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగాలను చూచుకున్నారు. అందువల్ల అక్కడి విద్యాసంస్థలకు చాలినంత మంది ఉపాధ్యాయులు లేరు. అదే సమయంలో పాఠశాలల్లో చేరడానికి వస్తున్న వారి సంఖ్య ఎన్నోరెట్లు పెరిగింది. బోధనా పద్ధతిని అభివృద్ధి చేయకుండానే అనేకచోట్ల పరీక్ష విధానాన్ని మరింత కఠినం చేశారు. దీనివల్ల కలకత్తా, బొంబాయి మొదలైనచోట్ల చాలమంది విద్యార్థులు పరీక్షలు తప్పారు.

ఈ సమస్యలన్నిటినీ విద్యార్థులు ఎదుర్కొనవలసి ఉంది. ఇందుకు విద్యార్థుల సంఘటితశక్తి ఒక్కటే చాలదు. తల్లిదండ్రుల తోడ్పాటుకూడ అత్యవసరం.

విద్యార్థి ఫెడరేషన్ తమ సమస్యలతోనే సరిపుచ్చుకోవటం లేదు. ప్రజాసామాన్యాన్ని ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోకూడ కృషిచేస్తూంది. బెంగాల్, ఉత్తరవిశాల మొదలయినచోట్ల కరువుబాధితులకు చేసిన సేవ అందరి మన్ననలను పొందింది.

స్వాతంత్ర్య సాధనకు జాతీయైక్యత అత్యవసరం అన్న సూత్రాన్ననుసరించి మొదటినుంచి కృషిచేస్తూవచ్చాం.

నేడు దేశం ఎన్నికలకు సిద్ధపడుతూంది ఆయా రాజకీయపార్టీల విధానాలు, కార్యక్రమాలపై ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడి చేయ బోతున్నారు. తదనంతరమైనా అన్ని పార్టీలు తమలో తాము ఐక్యత కుదుర్చుకొని స్వాతంత్ర్య సాధనకు, ప్రజాసేవకు ఏకముఖంగా కృషిచేస్తాయని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ఆశిస్తూంది.

ఎన్నికల విషయంలో ఈనాడు కనబడుతూన్న అసహనం, వైరం చూచి మేముచాల విచారిస్తున్నాం. ఎవరికివారలనువారు ప్రచారం చేసుకోగల ప్రజాస్వామిక హక్కును అన్ని పార్టీలు మన్నించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎన్నికల సందర్భంలో ప్రతి విద్యార్థికి ఈ హక్కు ఉండటం కోసం మేము కృషిచేస్తాం అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలను తెలుసుకోగల హక్కు చర్చించగల హక్కు విద్యార్థులకుంది-ఇది చిన్నభిన్నం కాకుండా

సత్యపాల్ డాంగ్

ఉండటంకోసం మా ఫెడరేషన్ పాటుబడుతుంది. ఎన్నికల సందర్భంలో విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక పద్ధతులు, సభ్యత నెలకొనేలా కృషిచేస్తాము.

విద్యార్థి ఐక్యతకోసం పాటుపడుతూన్నది అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ఒక్కటే. స్వతంత్ర ఐక్యవిద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. మా ఫెడరేషన్ కాంగ్రెసుకుగాని, లీగుకుగాని, కమ్యూనిస్టు పార్టీకిగాని వ్యతిరేకంగాదు. విద్యార్థి సమస్యలపై విద్యార్థి సంస్థలన్నీ కలిసి పనిచేసేలా కృషి చేయడమే దీని తక్షణ కార్యక్రమం. విద్యార్థి ఐక్యతకోసం కృషిచేయడంద్వారానే మా ఫెడరేషన్ విశ్వవిద్యారా న్నెదుర్కొంటుంది.

ఇవి సులభసాధ్యమైన పనులుకావు. విద్యార్థులు, విద్యార్థి శ్రేయోభిలాషులు, ప్రజాస్వామికవాదులు మా ఫెడరేషనుకు ఓపినంత సాయం చేయాలి. అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ 9 వ మహాసభను వచ్చే జనవరినెలలో గుంటూరులో జరపడానికి వర్కింగు కమిటీ నిర్ణయించింది అఖిలభారత విద్యార్థిమహాసభ ఆంధ్రలో జరగడానికిదే మొదటిసారి. యీ మహాసభను జయప్రదంచేయడానికి ఆహ్వానసంఘానికి అధమపక్షం రు. 8000 లైనా కావాలి. విరివిగా విరాళాలిచ్చి, మహాసభను జయప్రదం చేయవలసిందని వర్కింగు కమిటీ తరఫున ఆంధ్రవిద్యార్థులకు, ప్రజాసామాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము.

బందరు విద్యార్థుల ఆందోళన

బందరు కాలేజీలో సంవత్సరానికి 7 వేల రూపాయలకు పైగా గేమ్సుఫండు వసూలుచేసి, సుమారు 2 వేలు మాత్రమే ఖర్చుపెట్టి మిగిలిన 5 వేలు కాలేజీ ఫండ్సులో కలుపుకుంటున్నారు. గతమూడు సంవత్సరములకోసం 9 వేల రూపాయలు వసూలుజేసి సుమారు 2 వేలు పుస్తకములకు ఖర్చుపెట్టి మిగిలిన 7 వేలు కాలేజీ ఫండ్సులో చేర్చారు. క్రితం సంవత్సరం ఈవిధంగా వసూలుచేసిన విద్యార్థుల సొమ్ము 25 వేల రూపాయలను, కాలేజీ మూలధనంలో కలుపుకున్నారు. గేమ్సు ఫండును దుర్వినియోగపరుపకుండ సరియైన లెక్కలు చూపాలని, క్రికెట్ టీముకు విశ్వవిద్యాలయ ఆటలపోటీకి పంపాలని అడిగినంతమాత్రాన మల్లవరపు రామకృష్ణరావును ప్రిన్సిపాలుగారు కాలేజీనుంచి వెళ్ళగొట్టిన సంగతి అందరికీ తెలిసినదే

ఆందోళన

గేమ్సుకమిటీ మీటింగులో ధైర్యంగా మాట్లాడినంత మాత్రాన కాలేజీనుండి వెళ్లగొట్టడం కనీసపౌరసత్వహక్కులనుసహితం మట్టిపాలు చేయడమని, ప్రిన్సిపాలుగారిచర్యకు అసమ్మతిని తెలయపర్చుకు ఆటగాంధ్రాంతా ఒకరోజు ఆటలు ఆడుట మానివేశారు. కాలేజి కమిటీ కార్యదర్శిగారివద్దకు, కమిటీ సభ్యుల వద్దకు విద్యార్థులంతా ఊరేగింపులతో డెప్యుటేషన్లు వెడిపారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి కమిటీ సభ్యులు కలుగజేసికొని విద్యార్థులకు న్యాయాన్ని కలుగజేయాల కోరారు. కాలేజీ పరిపాలనలోని లోపాలను, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుతూ తిలక్ చౌకులో ప్రతిరోజు మీటింగులు జరిపారు. 20-10-45 తేదీన ఆంధ్ర యూనివర్సిటీ వైసుఛాన్సలరు గారైన సి ఆర్ రెడ్డిగారి వద్దకు (వైస్ప్రెసిడెంట్) 500 మంది విద్యార్థులు డెప్యుటేషన్ వెళ్ళారు. రెడ్డిగారి యిష్టప్రకారం మరునాడు డెప్యుటేషన్ కమిటీవెళ్ళి విషయాలన్నిటిని సమగ్రముగా చెప్పారు చెప్పుచున్నంతసేపు అత్యంత శ్రద్ధగావిన్న రెడ్డిగారు, కాలేజీఅంతరంగిక వ్యవహారములలో తామేమి జోక్యం కలుగజేసుకొన వీలులేదని తెలిపినారు. కాలేజికమిటీతోనే చెప్పుకోమన్నారు.

ప్రజాభిప్రాయం

పట్టణములో ప్లీడర్లు, డాక్టర్లు మొదలగు విద్యాభివృద్ధినీ కళాశాలాభివృద్ధిని గోరే ప్రముఖులంతా రాజకీయ అభిప్రాయములు కలిగియున్నంత మాత్రాన కాలేజీనుండి టి సి. ఇచ్చి పంపటం, కాలేజీలో అశాంతిని కలుగజేయడం మంచిపని కాదనీ, వెళ్ళగొట్టిన విద్యార్థులను తిరిగి కాలేజీలో చేర్చుకోవాల్సిందిగా కోరుతూ, కాలేజి మానేజింగు కమిటీకి ఒక మెమొరాండమును పంపించారు. మరికొంతమంది ప్రముఖులు వ్యక్తిగతంగా ప్రిన్సిపాలుగారికి ఉత్తరములు వ్రాశారు. ఇంతే గాకుండా గుడివాడతాలూకా పేరెంట్సు అసోషియేషన్ తరఫున కొంతమందిపేరంట్సు వచ్చి కమిటీ కార్యదర్శిగారివద్దకు, మిగతా కమిటీ సభ్యులవద్దకు డెప్యుటేషన్ వెళ్ళారు. మా బిడ్డలు సరిగా చదవకుండా కాలేజి మానివేస్తేగాని, చెడుగా ప్రవర్తించుచుంటేగాని వారిని మందలించుటకు మీకు సర్వవిధములైన హక్కులున్నవిగాని, కేవలం రాజకీయాభిప్రాయములున్నంత మాత్రమున, ప్రిన్సిపాలుగారితో ధైర్యముగామాట్లాడినంతమాత్రమున, కాలేజీనుంచి వెళ్ళగొట్టుట న్యాయము కాదనీ, యిందువల్ల మేమెంతో సాధకబాధకములకు గురికావలసి వస్తుందని చెప్పారు. అన్నిటికంటె విచారించవలసిన విషయమేమిటంటే కాశీనాధుని మల్లికార్జునుడుగారు (కాంగ్రెసు యమ్. యల్. ఏ. - కమిటీ మెంబరు) ప్రిన్సిపాలుగారు చాల మంచివారనీ, న్యాయముగా ప్రవర్తించుతారనీ, విద్యార్థులు అవిధేయమారుతున్నారనీ, ప్రిన్సిపాల్ వల్లనే యీ కాలేజి యింత అభివృద్ధిలోకి వచ్చిందని నీతులు నేర్పటం మొదలుపెట్టారు.

కాళేశ్వరరావు ఉత్తరం

పౌరసత్వ హక్కులను నిలబెట్టుకోవడానికి జరుపుతున్న ఆందోళనలో కలసిరమ్మని విద్యార్థి కాంగ్రెసును ఆహ్వానించితే కలిసిరా నిరాకరించారు. విద్యార్థికాంగ్రెసు వర్కర్లలో గూడ కొంతమంది కలిసి పనిచెయ్యాలని కోరినా, కాళేశ్వరరావుగారివద్దనుంచికలిసి పని చెయ్యవద్దని వుత్తరం రావడంచేత, నాయకత్వం కలిసిపనిచేయ నిరాకరించారు.

కమిటీ నిర్ణయం

7-11-45 సాయంకాలం సమావేశం జరిగింది. దానిలో విద్యార్థులను తిరిగిచేర్చుకోవాలని కొంతమంది వాదించారు. కాని ప్రిన్సిపాల్‌గారి మాటకు జవదాటని కమిటీ సభ్యులున్నారు కొంతమంది. వెళ్ళగొట్టిన విద్యార్థులను తిరిగి చేర్చుకొనుటకు ఎక్కువమంది కమిటీ సభ్యులు వ్యతిరేకించేరు.

విద్యార్థి సోదరీ సోదరులు విద్యాభివృద్ధిని గోరే వ్యక్తులంతా, ప్రిన్సిపాలు నిరంకుశ చర్యలకు తాళమువేసే ఈకమిటీ నిర్ణయాన్ని ఖండించాలి. విద్యార్థులను తిరిగిచేర్చుకునేలా గుణతీవ్రమైన ఆందోళన జరపాలి. ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతూవుంది. కనుక కేసు పూర్తియయ్యేలోపల రామకృష్ణరావు ప్రయివేటుగా చదువుకొని యూనివర్సిటీ పరీక్షలకు వెళ్ళే అవకాశాన్ని కలుగజేయ వలసినదిగా సి. ఆర్. రెడ్డిగారిని కోరాలి. రెడ్డిగారు తప్పకుండా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుచున్నాను.

వీరమాచనేని మధుసూదనరావు,
సహాయ కార్యదర్శి
ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్

Editor : M. Chandrasekhara Rao. Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE